GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0027
4	Work Number	D 0270
5	Page No (From... To)	1 to 91
6	Name of the Work	MAHABHARATHAMU
7	Subject	BHARATHAMU

మహాభారతము (సౌప్తిక) B.270

Tel. B. 27

వ బయ్యద్రివనుష్టురాగంబ్బుకుంబరమా౽ంద్రుణ్బ్బుబాంధ్యమేయి టుగాబంధుంధ్య ధర్మకంద్దకుకగాద్యాసంబాకంంశ్రీ। కజకభుజుంయుకవుదియి శంద్యాంయుక్తుం ద్యధిద్యా వంయుసంగ్రద్దిరేగ్యసా యుంప్రాతఃకాలే శ్రీ భ్యాతశరం వ మాస్విరదేవా
తబాద్య। స్నాయుబ్బిధప్రసాదంప్రుణ్య్రవు రవివర్లం ప్రాణ్యహూదాళువెూధ్ధి। హూయుహూవ్యాపారేదూరామధురవిహ్యాతి కమ్యాగోసంప్యాద్య మూక శ్రీంతహూరాజుశ్రీబాక ప్రుతబక దుంతకిరుబలాది కాలాగకెగ్గుసుకకరా౽ంద్ధకరా। సం. రాం. త్రావి తూ సత్రయా
భూవమూరా। కరుగునకమురస్తా। సంబిద్యరా బహూకబహూకదాబుభరస్తా॥ మూదకు॥ అకలుభుక్త్యాదంయూభుత్వకాభుద్యాభుయుక్తా। నకలకభవాపద్యశ్రుప్రేవిబాద్యవవిదాద్య శ్రీ శ్రుతిభావాత్యుర్సాత్రం బ్బుశ్రీ బీత్తా। నుక్కతి వంయుర
విలానసంబుస్తరాకందభూసాంగద్యగు॥ ఖతిమధుభ్యయుకవిబంశ్రీ సాంవ్యురామాతుభ్యుత్ర బుధ్యారాధకవిరాజుత్ర క్ర్యభూవుంయూజ శ్రీ నిశంబికభవుహాభారతం బ్బుకంద్యసాత్యకవర్యంబ్బుక వర్యంబ్బుబుబ్బితయూ
శ్యాసవమూ॥ వంగ్దభవుతూఖఖ ఖఖఖఖ ఖఖఖఖఖఖఖఖఖఖఖఖఖఖ ఖఖ ఖ ఖఖఖఖఖ ఖఖఖ యయుకబూసాగు వుతిరాపూజబూంయుకసుకు॥

సురలా ప్రశుద్ధదారుకుం । శరణం బ్బకు బలు కుతూడ । శరణాగతుద్రి । శరణ సుబాప్రము లగు టుయు । శరణాగతవత్సలుండు ప్రకంప్యతబాండై సూగయు ప్రకంప్రండైగ ఆత్మ రాష్ట్రం బ్బు వృష్టి జలాశయము ప్రిదిబాలెండు
ధరుండు దేవతల రాం । దరము క్షిణం బ్బు కండ్లా గ్రంథు దాక్షమ కలా రూపమైయ ఫులం బ్బు కజ్జలము బాగ వగ్యయు త్రిరంగు క గృహాండక బితబితుండై క ఫుర్ప్య్వరుండు డు వితు కసుభాషు కను భగుకసకరం బ్బులు దశ్శకం బ్బులు కంటు కంబ్బు
లాలం దాగాస గం బ్బు ళిప్పుఠంయ పళ్ళితశ్లో కకు గ్రహాద్రగ్భాదం బ్బు కం బంప్రాగాశ గఅ మడు ఖశాభ్యక్తా ప్రతు భాగమము । కవ్పరమ్ములు శ్రేరు కసు గళ్ళం బ్బురతండు । మీ కం బ్బు కబ్రతుం డి । గమ బాతుండ దంతివ్య జగమయ సంత్రాక్షం బ్బ
౨ ౯ కూగవ । యు ష్లకద్దివు దిక్కులలలతండు గా ఖం బ్బికభు పకం బ్బులు స్ప్రస్తం బ్బులుం బ్రుసుం క్షుండై కను ఖత్వం బ్బులుం గ్నిసు రాభూత ... ండగ్గ తే సు తుకకు సం క్షిహాతుం డందవ్యంగ్గా వృకకం యేవ్యాధపరు ... కరుం
స్ను కు శిబరం బ్బు కుప్రుదిఖం బ్బుయు త్రిరంగు కబరాత్రమం బ్బాభం వ్రుంగ్గా కంరం ద్విభి ఖం బ్బారధికవరు కశ్శికకైక దగాదదదిత్తం బ్బుకకదం బ్బుకవిడు । భి ప్ర ప్రా గా శక్షకశల్యాదు త్రైక ధరులలం బ్బారశ్లలం బ్బుదమా బ్బుగదార శాలుట కుదు ।
దే క్కుగదుద్భగ మయ ... ద్భుతరాష్ట్ర కండ్ల దాద్రిసరులయు కదుశాఖసకు కధురాశ్యభఖ కజలం బ్బు మురయుపక్షారక్త తా కం బ్బు కం బ్బు రిభూతం ం డిశి ప్ర విగ్గా భ్రారగు శరగా శాభకం ... ం డ్ల సం ... ం భ్య పను గ్గా గా శరాదం బ్బుకభ ర్త

లేఖాధరముజ విల్లనేర్చి నాటంయు ము త్రింష్ఠంబ్బు లింఢిం దదాకరచం ప్రాంగ్లులద్భులఘుంఠకరతాకంబ్బు కుంబ్బుంతివ్యక। ష్టురపి శుందటులంమ్మరుక్రీతు వంభాదాత్రు ధర్ంతిద బ్లురశూనగగల ౯ వింష్యనింష్మం బిల్లకు శంతంబ్బుర దిష్ట
దేకింతం। ద్వరంబ్బుర డష్నుది ధ్వర్నెవకురుభూవరభత్రగతప్రకాలవు। ంవ్యుదేదవి। ంతికక్నాత్రతువ్రు। శుంఠ్యడింద్ధము గాడబాంట్రూంతికదమృగంబ్బు చంద్ధముడబాంబ్బుమూకాక రక్షైలంయుతంబ్బునశూనవగలయువ్యధంబ్బుర । రంయ్య జంబ్బు
వక్రాంత్రంబ్బుగుటంయు। ౨ జరిరులు౨క్షైత శుశి। రంఢూశదతు౨బాహూవ్రులు శు। బూహూదంత్రంబ్బులు శుభగు౨లాచరంబ్బులు। త్రిలాచకుంఢ్ధుశాదంద్ధాస్రంబ్బు రంద్ధదు౨యు శుడుల్లకుబగత లగురిబ్బుడుడి।
రంవ్రుడంద్ధదవిజలుయుజ్ఞంబ్బులతా దగ్భూడి। బిలుగడలబారంచాడంన్గరాగిరగుఆదివృంద్ధు వారంద్ధరుదిటలంబ్బువకుంఢ్ధు౨యు దభ్రయుంబ్బు। హాదం వ్బుచు ఉదాగి ౯। కోహదంఢ్ధి పుకాగి సాంగు వయుభ
లుగారంగ్లార్గ౹౹ంయూయు౨ల్లకయుమరుల రవ్విధము రం। బాదవికా౨ర్గూశ్వరుంఢ్ధుదూలవ్రుష్ట్రుబార। లాకమగవంష్టగూరంయుంబ్బు ఓకృడు ౨యులంయ్యుడివరవ్రుంఢ్ధుయి రవంయుష్టంతిం ంతిబ్బుగశగ =

కౌవిరథ్యుడుజయంగంబులు బ్బుల నిజరంధ్రసి । రయార్తజా విలుంగాభద్రంబునకును నాశ్వంబ్బుల సూర్యయింప్పుదుర్వారశోణితంగంబ్బులకిలశిథిలుండుదిద్దుండనాళన్నభూ శరంబ్బుల వృష్టిలియింప్పుటి శ్రీతాంతువులంధ్ర
ముసంగయుత్పుగ్రితను శ్రితుండ్డవిష్ణు ఘోరబాణస్పృశ మగుడ ష్ట్లైబలిడె ॥ వేగభూతంబ్బుల ప్రజయింప్పుటసింగా శోణంగ్గంబ్బుదక్కిలయిసు నిశితాశరంబభిజ్యుం బిత్తుండ్డగుడుభూలప్పవత్తి విర్యతంబ్బు నకుం
౨౯.౧ ష్టు । మహాతపంబ్బులుయుధుండ్డె । బద్దగాలంబ్బు సమాగత ॥ సురలోకమునూద్రర । దలబిరంత్పుగాడలబి ద్రుద్రునంత్పుగమగుల్గాదురశాత్పుభూ స్యంతిరాగ్యా । మురలదరాబంగ్ప్రులుసిత మహిత
తసుతి ॥ తరగారంగ్గలయుకుశ్రాద్రుత ంప్ప్పతర్ణకులగుభుండ్డలగా మద్య మహాసుభావంబ్బిరుంగ్గమి నంతిప్రాజమూర్తికిభూతకల్పునంబాన్న్రకృత్తి లదార । నిరాగ్గా యయుతుల శ్రీప్రాకుయుంబిందు
దృతాంత హుంబి నడి ఘృవ్యా నిశికయిల్లి బాలార్కసంక్రిభ ప్రభ దిజ్జరిల్లడు తల్లుగా రక్క నడను బ్బు । ప్రజయింప్రిదా నికింబ్బదత్రుముబంబ్బులగునంగ్గకవులులయ జ్ఞాంగ్గకల్పు తమమురగాలంబ్బులయుదామశిల్పాపాకల జ్యాలలుపా
సారలలసుంధ్యాగనిరుంగ్గమమ్బుర్కృత్తివాసుండుసుర ప్రసిద్ధయుతిత్రతుప్పుడుంయుద నవ । రుగుదెంబ్బి పర్యతాభిల్లకాలాది । నాశభాతింయుగుభుశారధింద్రాగిమునుధరణి చక్రము దివిరలంబ్బలంగ్గబానాలంబ్బు ఘూర్ణ

మఃబంబ్బుకకేతండ్డుబిద్ధవాణాకల్లుతెరితేఃశ్రుజయుంబ్బుదఃఃకబరమిట్టుబరమిశ్వరుండ్డు।జలధిమస్తుండై వుంక్లువాడిఃయొాఏంశ్లుద౨౦ క్రుజయుంబ్బుబిద్ధతెవ్వరుకు।తిరుశ్రజయుంతప్పుగాకొంయుకవ్వంఃడుకంప్పుహుప్పుంపు
దిషాకురేమకుహృతిర్యగాత్మకభూతంబ్బులుశ్రుజయుంబ్బుకకబియుశాంఃయాదిశ్రజాటితింబకంపృగవిశిరాగగాయుతండుబ్రంహ్మాపాంకతిరయాంబ్బుకఃఅ।భూతతతులుకంప్పుబాదపేవకుండ్డుకగవల
ంయుఃకారూరములుగల్గ్రాతములు। శాయువలంయుదగమహాత్మాగమగ్గెఅఃకవిఃంయాజిగత్రిత్తకంటియారుధులుకరొాధలమూలాదిబక్ష్మసంప్పుదుకు కారం[illegible]ంబ్బుగ
ప్పుంబ్బుంయాభూతంబ్బులకువాఃరా హారంబ్బులుగాసమబ్బుగంబ్బుమింయుబవిష్టభూతంబ్బులకుదుల్లభభూతంబ్బులకుబేష్టంబ్బులుగుం గాకంయుఃంయుదాడేంబ్బు[illegible]భూతం
బ్బులుబినతంబ్బుతిచఃంతెు।తత్తు)౦ కారంబ్బుకంబ్రుహృదికెంత్రాథంత్రాకరూపంబ్బులకంమ్మూర్ధంబ్బులగుచుండ్లె।బిద్ధిగాలంబ్బుచాతెంద్మధరుండ్డుబలం బ్బులుదిజవిప్రృంయాభూతకొాల్లదాలాకం

౨౪

సకుడుబ్రసంక్రమారె శెరణుయుతె యుణ్యులెకె రాజశృంగవంచుడుపరశ్రాము రెణలభూతురు శౌర్యగుణాభ్యరత్నదర్పణ విభవమెరె యిచ్చునటంచుండులలెలసుకుల కీరుంతబాణాలు విలసనెఁ ంబ్బుఘోరమున ఘోర్యగజాయుత యూతిఘా

ద్యమగాణ్ణ త్రిల్లముగా గళికుశవడెవృడి రుంగ్గడు భూతనంస్ఫుయుంచ్బెల్లజనంవ్వనల్లు నకంవృగజియుతెంద విభుగాం డులీమునెందలరెవృభూవభూతర విశ్వనధారెయుకి వుత్రిగల్లుజునకుంటృభక్తకెవి

ద్వియుజతియుడుకౌరవిశ్వరా॥ వగఅ డ్డివునిదవ్యలలలుచిప్పదనాకద్రగంవుమయా॥ జగభూతనంస్ఫుయుదృష్టిబుద్ధిదలంబ్బుంయవ్పరమెశుగానెంగ్గయు ఆర్జ్బంతూరయేలంగ్గితనెము [illegible] హాపృతిత

గనెలంగ్లంబ్బునెంత్సుముత్తుండుతదభిము తంబ్బు॥గాఖంవృబూనెతభ్రావిభవంబ్బివిబుటనలకుక్రెనకుటరమసాధ॥నంబ్బునియూటాంబ్బుంయుంత్ముసంత్మబ్బితనిజిమయా త్రిగంతె [illegible] యునిద్దెవృడి

భురాకబమాల ఉమాత్రుదర్పగంబ్బులు బడంయుకుంత్రి॥నజతమ్మ్రబ్బాదంబ్బునెవృగిగత్యు॥దకుంద్రిలుహానెత్సజియుంచ్చిదరణిరాధా॥తి॥యికమ్మృజియుంబ్బుంయువ్పవింబ్బుంచుతనెరాలూకంబ్బి॥ ప్రజలగృజియుంబ్బు

యాధర్మ్యగ్రంధసుంఠ డివశిగ్రంధసుగ సిటిశ్వంతిగాఖబలముశ శార్యసంద్భడశ భంగ్గవరాత్రముతెగ్రప్రాపడియులదేమకరుంద్ర [illegible] ంయుద్ధటవిశ్రమమువుల్లనిల్ల।దుఋర్లులవధరింప్పుహాట్ప్బ్రగ్నపారాణకరాలవితంబు।

లాప్పువిప్పువిబిద్భుంప్రిశల్లుగపరుసరి భవుండంతసకుశప్పుగొవిశూగశాగవ్యద్వాగప్పువితంద్రజింరుభుజవిర్యుంజద్దివికాంతిసరెప్పుద్యాగప్రవితుంప్పశ్రగసుతసుంభావ్రశ్రవిూద్యశశుబహ్యద్యాధిభవశాలవిసంగర

కలావిస్త్రరసంప్త్రిపద్భప్పుదప్పుంప్పుం జతదార్యకుద్ధ।ంసౌఘలశ్ష్మధామయుయుప్రిశమయశూగకేగతశప్పుసుగలపాంప్పాలురశ్రుకెభవబిరంప్పుసుప్పు।ంయుకె దవిప్పు [illegible] దపర

ఘుగంప్ట।యుశజమతడిబలకెతశంరూధ కు।ంయ్యడశూ॥అ౽శవి౽ంయుంప్పుహకాంత్రుశసుంశంప్పురాంత్రసుంజప్పు౽ంతిగగహారుపరమేశ్వరుంలభవ్యగ్రహాతి శంరూద్రుశమిరుంయువయూత్ర్మశో [illegible] బుశశ

భలయుకభకరతగంముప్పు౽శవ్వంయు౽ం ద్దుఢితాలిహప్పురవంతిరాత్రుయుంప్పుంయుశపాంయుబలాప్పుటశార్యసుంప్పుర్గసురుతశంయుంప్పగాంప్పుంయుభకుంప్పగంయ గావగంభశ్శంప్పి ంయ౽గగాగ॥గ౽గ॥

యుం జ్ఞానాభావ [illegible] ఖ్యాత బెడ్డు తురయు। భూవరంయూతకుడై (గె[illegible]భక్తిఁ జింప్పగ ధరించ్చి నరంబ్బుగ దాఁ బ్రతుడై॥ యుద్ధధంబ్బుగ [illegible] నిల నుతుంబ్బు గుగ ౦మ్ము నిశ్చల భక్తి మిగుల [illegible] ంయుండు ధర [illegible] యుం
మ్మకు జేసాధు। దంయు రాగ ఁ తాంతకు మ్ము జ్య త్రిందు బింబ్బు మగ బాల్యు భూర్త్తి లంబ్బు బాతెగ వగయుత్తరంగు గ బాం ద్రిపాగ్రి జొండు బాం బ్బాలక్షి బ్రయుం బ్బాగ రం బ్బు దత్త్ర భక్ష్యత కాంత్తలు గు। నుహూదిత [illegible] యు ఖర్వ
రుఘులు గు। వి గ ంబ్బు వశ త గ ంయెుండ శ్ర్వ ధామం బాడగ గుట వెూదలయు గ। యుగురు గండ గుండవి భూతావరణి యుప్పుట తెద ంయి గ త్త్రతారత్తంబ్బుంత్తయు ంజిప్పుగ నా భూవెల్లభుం డ్డులాగుగా [illegible] వా రుఖ
గ నత్య భాధగంబెగయూబ్రంహ్మ నిరం బ్బుత్రు భావం బ్బా బాంబ్బు। కృష్ణు ఋతి వి థాగం బ్బులి కెుంక్రుడైయు త్తరగర్భగంబ్బుగ కుక్షి ప్లుగు గ కాం యుగు గంకత్రూసుం ౘరత్త [illegible] ంయుడుంయు వశవధూ
జకుల కారులకు గర్భగంబ్బులు లి కుం డై। గంయ్యస్త్రూత్త మం బర్వ రా టు వృత్రింయు దరం బ్బుగ చెుర ఖండ్డం బ్బు బాధం ప్పు గ వుండ్డుగ జెుంయు దుగ కుచు బ్రాసె (త్రూ నల్లా మెర్బ్బు శియుగ్ వ సురం బ్బుగ గంయు(న్స్)
భూతవి ఖగయు। (గప్పం డ్డం బ్బ్గు భా ధం ప్పు గుండ్డు రి దగ ఖత్త్తృత్తికుం యుటు ఖటుంగ్గావు గ గ వ్విశి త్తుం బ్బుంయ్య భ వుం [illegible] దగాగ వృరా ఖడు యుం బ్బుగ (గరుంగ్గర ఖం యు త్తుం డ్డి। ఋత్తులడి ఖ వగ ఖం బా రం గ్గ గుం గ్రి

[illegible]

[illegible]

భూతము [illegible] గాలు [illegible] వుంచిరి। [illegible] [illegible]

[illegible] తర్వ [illegible] భూజ [illegible]

[illegible] రణా [illegible] | రాజు [illegible] [illegible]

౨౨

వాడవె బ్రతికారం ఖుఖుః కడరయిలెవత్రింత్సంగ్గలవాడు। ౨ వృశాలయినత్యవాదులగుదురు। గాకంరులెవలికతళలురామగొపాంధశ్శులః ఖ్యు। దల్యావరంబ్బుకలం ... పాంత్రవృలులుగ్ర

డులుము ౨ ఖ్యరులకలకమనరంబ్బు। వగు డరుగడింబ్బ॥ కఖ అరదము లుడిగ్గవగలం। బ్బులితావము బాంధ్యయుంశ్రబాంబ్యాలంగాంబ్బులితమడిశ్రీహొత్రశ్రిలాకరుణాకరుణాముధ్రుశిడంగవాడవెలికారవరాధొ॥

॥ వైగ్యయిలు గాంబ్బుయయూరొబ్బుగయు ంఢుబాళవ్యుడవృడవృవక్షతరయుంఢంమ్మశియిలుద్విడికావ్యుగంబ్బు॥ కా॥ విగెపువ ౨ తెక్కరయ్యులువగమూఖు మురాజద్ శ్రద్వైలర్య్యుములంధుగెవాదలంధు ౨ కార్తిగదా

భూపాలు శెంతద్ధుళికముబాపెంధూహన॥ జకెధితివంక్రువరాధవృడు గంధికిబాయిరరళువుడః వృశిఖ్యరగరువంవు రాజనవ్వుభిష్టదవృంద్దగమవరావలెల్ల శెంమ్మరముకడకార్యరం ౨ లుధ్రుమూ। వగవం

భ్యాజబిలుమధంగ్గరంబ్బుకబగవారుభిబ్రుగబారిలు బ్రకఖువృలజలనాకరి॥ క॥ విధమువృతరాష్ట్రవంశ్యంబ్బుకమగళజంబ్బుకిల్లబారియుంబ్బుకి। శ్రీమ్నురకారుంగ్యుము జిర్నురవిలు బ్రుళుంగవిమి

యప్పుడు గాగలదని యెంచి యేం తప్పు చేసెనంబు కృతంబుగా నిరదు ... కృతంబు కృతి నడు యుంబు యం బ్బాల కుంబు పొండ్ల నడ్పు నెరుండ్ల గునిని చెప్పు . నగు తంబున్ రామ మం బ్బా ... నగును ని కం క్రిం
బ్బుడు ల్లో భం చి న తుం యు విర టాతం చెదు గ్గండ్ల రక్కం బ్బున గ్గం బ్బు ది గ్గం బ్బు గునుం డ మూడు వెలెండు దరు గుము నా హా ర్యం డి నంయు నుమూరుండు పంక్త నుండ్లె (పి) దివ్యమా హార్య లనికి ళక్త్రి రవి దిగు తుండి నర్వాస్త్రం
బ్బులు బడ బు బుటు ను ం త్పుత్సరంబ్బులు వినుధ పాండ్పుం గ్గల వాడని దా నికి పదిక్షం త్తుండు మ్రో ఘ వింబ్బ నకు జాడు ముండ్ల సొబ్బలుం డి పర్తి ంబ్బుడు దింపూం బ్బుల గుశకం: సత్యం బ్బుల ము హాని యుబ్రహ్మ వా
బ్బు జా డు ము యంయూ డి నకు ఁడుకృష్ణుద్వ పొయు నుండ్ల గురు నండ్లు నకి ల్లి ంచి . ౹౹ ని యుత్త్రం ప్త్రా గు మ పయ్యు నిల్లు గ్గార త నపు రాయం నంక్లి దియ్యు వాక్యం బ్బుడి ను నా దరం బ్బు శాంయ కి పావ కర్రం బ్బుని
ని నంద । మన్ను తుం డ్ల బ ని నిల్లరు గుము నిహా౹౹వ౹౹ అనియు బ్లు శనియు ంబ్బి ని చక్రే ర్యుం డ్ల (ఖ్యం) ద్మ నని నియు శ్రీధా మంయుం పృ పాత్మ నియూ నంబ్బా ఆ నంబ్బి౹ మని ం(ద) మ భుజు బలాని భుండ్ల

ఇట్లు సేంద్రంబు రాంతకు నేత్రహారా॥ శ్రీ॥ వర్క పాతంబున నేనటుబలకి నేరేల చింపుడు మదస్త్రంబునకు లక్ష్యంబుగా గర్భంబులాండు గనిగితకుం తనేనడయు ట్రుండె। విరా టనెంద నెంయుగుకు తరగర్భంబురకింబు
దనేనియుప్పునెంబున్నె తెయు। నేవన్య ంబునేదివద్యంబునేంబుగా వంతునే విరికనే వద్దారాజ్ఞు దుష్టగ్రహణులందు దబ్బవుదెల్యత్రజంబు లోనేడి మాత్యప్రతి ములగవరనేకు। దక్షేనేకారాయువేణ్యం।
౨౬ విఘ్నము గానిర॥ అ నేనవి నేగుడు కుంభజతేయుంఁ బుటెంత నేస్త్రదగ్ధుల బ్రహ్మకింబ్రునేము లుగాదె। వింత్రకుపుకురెరిగిదము గాకనేరనిబది నేసూ॥ వ॥ అని వరకిరమాదరణియాలను
సౌత్యవత్తియుదివకిరెంద్రనేలలాక్యం బులాదరింప్పకపాండవసంత్యానేనకల గర్భవిష్ణుంతరంబుగా నేస్త్రమోచనేంబున విశనేకుమలక్షింప్రియుత్యా ను దివ్యండునేతనేతెలానే ట్లభు ద్రి లాక్యవి
విరాడుగు శిక్షణ బ్రాంత్యానులండు వల్లావ్యంబునేకుమబ్బ యుత్తరం బురావృత్యంబువరిణంబుత్రియుంచి బుత్రుండు జంత్రంప్యంగ్గలవాడు। అవిగారణంబుగా భవవింత్యగర్భస్థనే కు। వలక్ష్మి ంద్రవుదింయుం

విద్యం బ్రహ్మకంబ్బు గా విం చ్రద్భు గా కేంరయు శ్శ్రీయుం బ్బుంరయం మ్ము రంధ్ర తార [illegible] మ్ము పాదరు శుభ్రకీ। వారలకుం ప్రాదంబ్బు తిరంగు। కాఠుకిశు ర్ద్దంబ్గ బఠ [illegible] య్యు బు వరు మాట కిటు రం బు బ్రా [illegible] పాదరు శుభ్రకీ
బ్రాహ్మలకుం ప్రాదంబ్బు తిరంగు। కాఠుకీశు ర్ద్దింబ్గ బఠ కుం య్యు బు వరు మాట కిటు రం బ్బు బ్బా। త రవలబ రటు కి యు పాదంబిఖ్యు। శ్త్రీ బ్బుచా త్ర్మశు దక్రమం బ్బురీశు ర్ద్దవ బ చూ వరం గా కుం క్రగా బింయు తిరంగుం గ్రి బ యు కా దియు రబత
కీర్తించ్రి రఘ్ను డం రశ్త్రీ ధాము టితోవ వృత్తిగా త్యవతి యుండిరిం గ్గయు గ్రుక్ష్ముండి రిం గ్గు టయు రేతం ధ్రితర తోవ కల్లావరం బ్బు తాంయు ంరలం బ్బుటయుం గ్గర తారయూ రకుం డ్డిగకూవర బాక్లు డు ద్రాణికీ రట్లి కూడు ర
ఘితి పాండవ వుత్రులకం ద్దర వాడం బ్బు రబాయి తి గర్భంబ్బులు దు రటిబుదు। ఖం ద్దాగ బింబ్బి రదాలం గ్లం బ్బు దగు కూంగకే। ంశిబు బి క్ష ర పాండవసంతానార్ధ ముగా గ। శ్రుతుధ మ్మర్గము లమ టా దారి ఘులం
గ్రతు వులజ రతా రంద్దిత ఉడగు చుబిం పుడల కాలు పా ॥ ౧౫ ॥ అప్పుగర్భంబ్బు రబబ దక్షర గర్భములు లు రుభ్రవదరలదస్థిములు ల తబింయు దు రు డు కారంభ బజ్రం బ్బి బ తుంఠ్రి గుచు। ప్రాణాతరయుం

త్రయనంతరల్బులబిద్యనముబితంబికిన రభుప్రకారంబ్బుయుటునియుటమలకుటంయు। సుంమ్మతికంబ్బుతొంగు రుకంద్రకుధ్రకిటిదంతిగిల ఘంధ్రంది సులకు ప్రాణేరత్నంబ్బులు। కారణాభిరాధుభాంతార
మేలు। గికిసంబ్లి వారు తప్పరభూంతుంబ్బారు। రాగభూంయుముకు। దాకెవభయుముదివభయుముకుబారంయు వుభాధింబ్బుదాకలిత్రి షీరయు దగ్రింయు కానగంబ్బుకిదే। దృష్టిరత్నము విరికిచారు మనే మము। నాలుగు కేదికరంబ్బులిం
౧౬ ఘృమేగుటవిదదకుకృర్ణంబ్బుతిదమ దస్త్రంబ్బుపొంద్రివేయురాగపాత్రిగర్భమలకుహాదగావింబ్బుసంక్రిష్టుభాంద్ది ప్రాబ్రిరాంత్రిభాంద్ధుగాణాగాకగులదకిబి దక్రుష్ట్రిపొంగుసుంధ్రుకటులకియుమొం
కికాళువదకలమిరాంయుదవుకికిదక్షు ఉకుంగ్రదయుగంద్దకటులుకుదప్పుగాకేతడుమువిదగవగకిదంయుకు పొంద్దవింయురాగపాత్రిగర్భములకుమిశద్యారె సాజ్ఞతగర్భంబ్బులదిల్లకుష్టఉంబ్బికిణార
తి।కె విపారాజ్ఞరభ్యంద్దుపొంద్దవభూరత్న గర్భంబ్బుతిలాదేతిరుని సుటుకుంబిళిం శియుంత్రకాసవద కుమిరాంయుదంయువి।దంయువింగ్గికె వాడంగ్గాదిలంయుమింయు సుమతిగా భూవింబ్బుసకలగర్భ

యము దాశరథి శ్రీగజ అనేకదోయంబు పట్టంబు తేజయారు గంబులు శాఖలు ఏకు। మాతంత్రంబు పాండవపద్యముకుమాత్స్యల్యంబులు యొత్రంబు సంగి। రమ్యాధవరుండు। కనకధలంవు వు। భవదస్త్రంబులు కేశవుం సుమ
శుకీరి ఆత్రంబులు బంతో దంబ్రు। కె ముని వలదండ్లు సుకుంభ్యాలం శ్రీకృష్ణ విద్యావిదగ్ధంబులు నీ కనుంక్షీ కట్టడి కుపథయుంపు వశంబు గురి రెవ్వరుంబు బాత్రి వాలతంబు యుక్తమి దయతం డి। వినుమహాత్మం
బ్బు మీకు భుజ్యులది యుంబు గాబ్రయోగ దంబ్రు వాసికిరి శుభ్రంబు గురిరి కలి వాతబ్రం శికాదంబ్రు పూజ యుంబు ఆయుంపు యుత్రంబులు కిమిరంబ్రు రికి దీశ ంబులు కపక్రం ద్రుపవత్స రెంబులు కావృష్టిదు
విక్రంబులు గలుగు గావు రక్షాం డ్రవుల రంబ్లి ద్దిశంబు రక్షింపు టకు విబ్బుతిమిబ్బుట దిరుదకి కెంటు ంపు వలయు। తపంబు కళంబాబ్రు కావడి రవి దాన్నంబు దారకంకటు ఖది గంమ్మక
ధమ్మ ఫంబు కజయుంబు గారి కెంటులు రియుపూర్ణ ధుర్యంద్రు కుబుత్తుండై భక్ర వలయు భవద వ్యులు రామునియుత రికిం విబుధి కరి తతకాలు। పూండ్లి విలంద్లి రు రదకు జివితంబు కుమారుం ప్పుక ంబు ం

తంబ్బు। యసంపూర్ణహూగ్రత్వ మహా శాస్త్రదేశ దశరథు రాజు మగు ద్విగత్వభూమి వతు శేతకాదు దివతలు మెకారి బాలరు కారతిదేవ్వరావృమృత్యుంజయ గుధారాము కంబ్బుగు నంప్పుహా యహ్వంబ్బుబ్బుంపూతబాలుమయసంబ్బుగుయం తితి।
౨౯ యటుబ్రుంతిహాతింబ్బు వాలింప్పు కపకత్వం బ్బుగాకుంద్వ వాలింబ్బుతి యమవాలింబ్బు వాలితలద్వంప్పు। గురుభక్తియము ప్రతంయకోయు కప్పతిగుటంయు కారవశ్రిప్పుం ద్వ వారగాదటప్పుతి తంతిప్వ। కద్విధంబ్బు కతవ్రే
తంహోదమ్షి వాలికాద్కంబ్బు వాలి ంప్పుత రామాలాకింబ్బు। యసంప్పు కశ్వరులం ప్పహాత్వంబ్బు హాంబ్బుంయస్వధామ కజాప్రసంపూరంబ్బుతాయటే ంద్దలంబ్బుంయవికత్వంబ్బుగాకుంద్వ టయిదు
దకమూ కసుంద గుడు। మూకకంయవ్వాదాంయుంద గుకాత్వవతియుక కట్టకృతి॥ గిబాచరప్పికురుదిభ్మనాకుంజ్ఞాకరము గభిముదవంయుకెదర్మసంగ్రామ ప్రత్తి॥ కంత్తబాలవక వ్రుబ్రాహ్మదమారగావహాదంప్పుగబ్బాకరణార్ప్రదిం
శ్రీ॥౧౪॥ ప్రతిభోవజాతరాత్మవము కప్రాణభయసంబ్బు కంతుంప్పహా। తిరమువిదికవజ్రత్ర విహారంతకియుటంతిబాతకంమ్మకశ్వరయుదితాంప్పగుంతవర్గమకంత్తటకభవ్రుగాకయసప్పరుముకమూకదప్రధవయసమంటాపక

డుమ౯లభింపుం బ్యూరు వృరు రాక్షసేంద్రు … లఘుపురు మ… పత్రములల లఘుము భుజశౌర్య విరుద్ధులకెం జె౯రివారలు విభ్రాంతిలాదింబ్రుడగని తొడవృలవి రక్షలభుల రాఘవగ అనవిన సవ్యసాచ
…వ్యయ బ్యాల్యాకలాప మధ్యంబ్బు౯ ఘన౦బ్ర ముత్రియు౦ బ్ర… లకు… లాక హా తవరగాకంగ తులగు ౯ బ్బురము ముకులం గకుం గా౯ దశా లా బతు కుత్తు౦ బ్యూహా౦ బ్బు౹యు జా… ఉండం వృ్య మాత్ర్ములతాం౯
…౹౹ ని… అస్త్ర ము స్త్రు౦ బ్బు తెహా రా ౦ త్తమ గుహ గా౦ గసు లవ కటు బ్రోంతిహాదింబ్బువలశ్గా౯ంతియుం డ్డుదంపు గాబధియు దుప్పవలంయు౯ కుగు బబి దళ్యవ్యము ౯౦ ద్రులా రాఘశా౦ తింకు పు దస్త్రుం బ్బు ఊబి దం
…బ్రు హా త్మ౦ డ్డ స్ర్తు ౯ దహా ౯౦ బ్బు౯౦ ద్దా౯ బ్బు౯౦డ్డ రేసు విహామా౯ సముతదలంక్వు తలయు మాతి తుం బ్బులుహా౹ ని౹౹ అశుచు దయ్యు౯ వ్ర్త్ర మిద్యా వ్రు విగ౹ మూ౯ కుం డ్డ గు ౯ రుత౦ యువ్ర హా
రుహ సౌధ౯౦ బ్బు౯ శ్రు మనము౯ రుప సం హ్మా౦౦ బ్బ్రి౹ మిబ్బుయం మ్మహా ముచులిద విష్ణు౦ హ్నా౹౹ హ౹౹ వవము రు బ్రుం హ్మ దర్యము ఋ దా౯ముఖ తృము గల్గు రానుంరా ఖుత౯ంరయు౦ డ్డు దక్షి సుము విర్మ మముగా౯ గు

బ్రంహాదిరంబ్బున్ వుకుబ్రుంరారంబ్బుడై సుకుంరంబ్బుసు సాదరుటం సుంగాలి సౌకుము । సత్యరుండకుగంముాళు తాలు అరవుడు రవ్వారుడు వంపూర రరదముదన్ని రంయుకుడి భకురాజా ర్యాన సంజ్ఞరంబ్బుహాదము గారా మంత్రముదూడ
రరము గుణ మురె గూర్చ్రిరూగవ ॥ గూర్బ్రి తొలుతగురు రుఽంద్ర సు నడిుంద్ర కుంద్రవలయు । రశ్రీరా ధారంబ్బ్రెడ దంష్ట్ర ఆరాకుసుబూదరులకు కుభంబ్బుయర్యద మురవరిక యప్రస్త్రిది వతలరిరె మున్రంబ్బురయప్రస్త్ర సున్నంబ్బు రశ
సయుంభప్రాభుతము రసవంబ్బు జి ంత్రింప్రుభుబ్రుంతరాదంబ్బు రగా విద్యాస్త్రంబ్బుర ల్పాంత్ర జ్వాలరంబ్బుసుంబ్బాత్రి । రాఖిల జ్వాలా కరాళంబె యసంబ్బురమై లతరమంయరంబ్బుగా రగురిరియర స్వ్యదావల
ంబ్బుగుణ యుఽయప్రస్త్ర వ్యత యెసంబ్బురాహావంబ్బురాణ మదూన్న గిర ॥ జలదుణ ఘూర్ణి సులాశలముల వతియుం జండభూరిండ్లు మాళు ౯౦ । కులశైలంబ్బుల్ వదంకెౕ ౯౦ । గురి శిమిర
ంగూఢ హాష్టారి దారావలరాకాశంబ్బు ధాత్రి వలరిసుము ౯౦ ది ది ౯౦ । వజ్ర ధిరూత్వ ధ్వయుంధి ౯౦ । జల గర్జితారా జరంబ్బుప్రరుభంయ మురిరుంది క్షిప్త మయుర్యుంగవ ॥ ధర్మాత్ముం రి జు సుదారి ముం
సాత్ర్యవతియుర సుకుంఠి హాత్మంరంరప్రరి తరం ఖరతరులాత్మ్యమునరి ముర్తిరా శత్ర్యుందున్నుం గత్మియుంయటు్లు జగత్ప్రుంయసుంరారాబత్రిమూదుష్టమయులు । గురియరసు ౯ రయప్ర్య దావలులసు । వశవు ఛస్త్ర ౯౦

యయంక్రియాణాతకయు గాంబ్రాహ్మణాదండకంబు సజ్యంబ్రుచిశ। దేవాతత్వరమూదికమ్ముల్లు కుటదికటఫాలభూగుండి॥ గా॥ దారిద్ర్యసురాధమస్థారకర్తు। శవటదాణికయటత్వంతకలుషితాబియుక్తూరాయితంసం
మృహాగ్రవృత్తితనలితింతవిగంబ్రు కతదేవపితినాదేగి॥ యట్లుదికహాగ్రదప్రు తెలిదేవ్యుతదంబ్రు సాలురణంబ్రు కసరింమ్మకకలిచాక్షరంబ్రుగాబలికిక్లు। బలుకునుధుంచ్రి భూమిసుఖంస్థకకతికదికంస్థదింయట
కడుకనవృసాబిధమ్మర్జుకజాహన వృధంబ్రుగుకంత్ర కలిగంబ్రుతూకగ్గురుకంద్దకుంద్రుపారలదివ్యాస్త్రదిదిక్తంబ్రు హాంబ్రు। దుస్సహాంబ్రు కసకంమ్మ హాదురితంబ్రు కసదలంకబ్రుం బ్రుపరాజాదట
కంబ్రుగుమహాకయాస్త్రంబ్రుదల ంబ్రు। యటుకయాసుకంబ్రుబుధ్రుకాకయటంద్ధస్త్రశస్త్రంబ్రుదావతాంబ్రు యటపాంద్ధదంబ్రుంధృతమకదారవరాజా కుగాంబ్రు తాధరాజ్రు(వి)దిక్షుంద్ధిగుబుబ్రంతియటకం
బుసా। (స)స్థభగులదివ్యాస్త్రంబ్రుకందు స్త్రతమ్ముకుకఖూరాద్రియబ్రుకర్ణతాకంబ్లిదికృర్ణదాకంశివ్లిల్లసగం గభుదకంబ్లిల్లభస్త్రంబ్రుగాదాహాదింప్రుంబిభట్రుకమాత్ల కంబ్రుధరకకబిలుభక పాదుకకంజాతిక ప్యాహ
దబ్రుకజ్జర యహ్నావ్రీ దగతభయిటక్తిరితిరంబ్రుజాకల్గంద్రుబల్గు కం। ఆదే। అజ్జుకయటజ్జకందయదిబ్రుంత్తిఖరాజావకంబ్రుగుదివ్యాస్త్రంబ్రు దకరంద్రస్త్రంబ్రు బ్రతిహాతంబ్రు రావయంస్థాలమ

శ్రీదేవ్యాదిశాస్త్ర [illegible] త్రిశరభాతము సు। సంస్కృత యుత తత్వంబులకు। పూంశరధంబులకు బంధుక్రమంబులకు మజ్ఝ వృష్టవలాదకములు। ప్రాప్తంబులు యూథలభుజగాలికి తరంచున్నిత్తంబులవేసి గతికృష్ణుంయుసు।గాం ఊజ ధరగోపద్య
టుండుశు తూగిరంయు గ్రసముజ్జ్వలుం ద్యుక్షైత్ర। ధేసుంజ్ఞయుండు తదారాహృగంబులకు సి।క్రుజ్జుంత్యాంయిలక్ష్మీశకశమలి।ంయితెయు వృకం మ్మరాతింయుశుచారుక వృదుబల హరుంత్సకుస్వరులు బాశిగ=౻ వగ=౹
౨౨ అటు సేంబ్రిధం జ్ఞేంయారధంబుఖా సురంజ్ఞేక్రమత్రయా వదిశంబున్ వృష్టకాకయుద్బ్రహ్మాదరుండన్ల వరపకంయుంత్ర మరధనంబున్లలకడంయా తి శంయుంబున్ర సమారకంథ్లిక స్వయంధకంబుకాం
డుశసవృశకుసూఢ।కవృడుభాగరథి శిరంబులకు క్రమధాంయు క్షేత్రుండసు।కశ్వధామంయుంక్షిడరాంయుచెలంబావృకప్నవకంబాచకంమ్మవ్రురు వారంబ్రులకుసుక యుదకవారలమయింధ్యరం
శ్రీకచకంయుతండుసూటకగుదింబ్యు॥ళ॥ నలల సుభావడ్రిశయుకతంచ్యవిఎ సుంకుము గాల్యగాసముజ్జ్వలవుహాకంయస్కవుదా త్రింయుగుసాత్యవతియుడుదారతారకంబులకడుడుగాంబ్రదవృదసుశరాక
సుదాంశ్యులకయుటాటుబరాంధ్రకవృలకకంబా [illegible] కభదాదకయుగబమదలూక జియుచురా॥ ఢ లరికృలుగలయుంబ్లులికంబ్ఖింశియుక్షింయదా॥ డ॥మొసకడి హాయలట మాకకయుప్యతమః। ప్రంయుక్తి। రాధరంబ్రి

బ్బులు తబ్రాము బామురింబు దక్షిణిక టకింపుంబులు [illegible] సుంబులంబు [illegible] స్రా శుభతంబు గా॥ంతు ప్రాణంబులకంట్లే క్షత్ర॥ కంగూర్తులు దివసముకొసుకొని సంగ్రదశ॥ంతు షడంయు వంయు ఔదబంయు జూకుంతు బ॥ఁదగి॥
భరతవంశ్యాచార్యభృత్యం దపుసైకలజ ఁమహైశ్వర్యం దపుఁ గుణ బహిరంగ కంయదు గుణి బఁదివ్యలిహద రణంబు శాంతసుందలంబు అతిదిరదఁ ॥ ంయుగంరుఁ దుస్సంబటీ॥ంతు॥ జగ సకలజఁద్విశస్త్ర మగుచక్ర॥వి
సంగంగ్ర॥ భుబుబ్బు శా॥ భవల్లిదాంబు రుహు శిపిదంపు ధ [illegible] ॥ శుక॥ యువ్యశాల్బుమ అబ్రతిదం పృణావిఁకంట్ల॥ శుబిహదశాలల ఋల్లియు ల్లబా గదణి తి శుభ్యంద్ల బశాలదిబ॥ ॥ ౧ ॥ = ౧ = ౧
రహావిత్రంబు॥ కవదరింబుణింద్ర ॥ంయుంద్లంగాకాశ్రావత్రి సుంస్థిమగు కిముసు॥ త్రిబాదశంగ్రామంబు శాంతయుంగ్లలపాదశ॥ంతు॥ శుసుశుభ్యము॥ శల్లిగాశంయు॥ ద్రాబాహార్యభృత్యబహువ
శంబులు బహు॥ంయుక్త దధంబులు శభరా మురత్సాభరణంబులు శిసుంక్రంయు॥ భృబ్బుకం జె॥ంతు॥ బృహంసాం శ్చాశంబుల కుగారణం జెంయహబ్రంహ్మ బలిశారామ కంబు గుబిహ్యక్తంబులు కహ్యహావ తసంభవంబు
సు॥ గ్రాహ [illegible] సుంపృథు॥ శగు శక్షాహవంబాతభిహ శుసుంద్లబాధ తుంద్లగాకుంద్లవలంయు॥ ॥ శిఖ॥ పద్మరాభుంద్లసాత్విక సహాదివులం జావబిహారలబహిరంబులు॥ ఋభుంబు॥ ంతిహాకబ్బు ౧ ॥ = ౪ = ౧

చెప్పి యుక్తరంబు [illegible] నాకు నీవలపదు విశ్వాసకుగారి నయుడయి [illegible] మండి [illegible] దూరు సెక్కటి [illegible] పురుషార్థంబు తిరువేంకట [illegible] దర్శనంబు [illegible] బు చెప్పు
[illegible] [illegible] కరంబు [illegible] చక్రం [illegible] పాలం [illegible] తంబు [illegible] [illegible] లంబు [illegible] [illegible] దళ [illegible]
౨౪ [illegible] హస్తంబులకల [illegible] తిరు [illegible] గలకుం [illegible] తండుచక్ర [illegible] గా [illegible] యు [illegible] ॥ శ్రీ ॥ [illegible]
[illegible] మగు [illegible] [illegible] పత్సరము [illegible] తపము [illegible] ధర్మము [illegible] [illegible] నర్మ [illegible] భూ [illegible] లు
[illegible] రాకుండి [illegible] దాశ్చర్య [illegible] [illegible] మహాత్మ్యంబు [illegible] చక్రం [illegible] ముంబ్ల [illegible] దివ్యమ్ము సాంబు [illegible] వీరు [illegible] గరు । [illegible]

పాంచాలముకెచరు ప్రముఖులు భూగమగ అవె [illegible] తంబెల్లి వక్తుంబి కాలు రకు నబ్బు కెపదెల్లుకు। నజ్జు బలి వృత్తమునెంబ్రవ [illegible] త్రి కెళ్లి కునెయ యు తండు విశు గ్గలింత్రి। దాకకె యుక్త్యగ్రాదు వి కూదంబ్బు కం
గుండ్ల యుం కుంగ్గా। చెప్పు కెట్లు డుచు దికెరణ వెళ్లుండ్డ గుకెత కె [illegible] కాకంబ్బు భుంగలడు। విశు ము విమాకత వకె వాయింబ్బు కెషుంక్ష తంఱ దా కు మా భ్రరంబ్బు కెళు వబ్బు రయూద వశళు పూరుల త్రియా ఇ వివ దే వి
కూదంబ్బులండ్డి నవియుం డంకు క్షరాజెకిం [illegible] మె శు [illegible] కదఎంజకుదింబ్బు కగు భుయు త్లెవంచెవునగ వి శు ము గుస్త్వుంద్దు మాతం (శ్రీ) వి శు త దచ ముచిర్ధి కాత్ర యాదెంత్రాయు
(చి) తిబాంద్రబ్రుం హూ బరి ము కు వి వాక్యస్త్ర త్రిమొ కుంతె। కెగ్గురుండ్డు మూ కాకుంగ్గె కత్యాదళ ము దాగవగ ఆ వి వాక్యస్త్రుంబ్బు కచ్చుద నళ్ళుంబ్బా కుంగ్గవలంచు యుక విశి కనుద్దురఖి మూ కాంయు
డ కురవ స్వ్రర్ధగ లివి యు ట్లుడుగు టయు లంగ్గ యుకెలండ్డకెంయు తకె ము రయ్యు చక్రధ కు గ్గ దా ద ఖ ళ్లంబ్బులు జూబదిలా కు ధలయుం వ్పుంబ్రు లకూలంచు కక్వంజైకె దాకవలయుంభు లు కు

పద్మనాభతూర్ణంబునకంకగరంబునకరిగ్గి మగుడిబ్రాహ్మణులకుభరంబునకరుగుడెంబు। యుంచవ్యుడుకయ్యరుద్రరంబ్బాయుంభుకపలంకరుంగ్లా। బాకుగ్రహద్వితలచునకముఽంగూడ్రి మంబునకితాలంఅ। తత్త్వదేశంబున।
పశేయుంబ్పకఽంచయుబిపుటంచయుకది కన్నతీరుతకడుప।ఽంశిరాదంబు।కషయూడ।ధర్మకంద్రకుకపుపనెంతదివకంవ్రకుంబిటఽంశిు।। చగ్గి।అఽలకుపతంచ్చశాకముకు కల్పరయుబిక్షముకంగ్గిరంబ్బా।డిబ్బిన్కగు।
రుపుత్రముట్టకాకభక్షరంబ్బుంచుడు ఽతంఽడ్రూంబ్బంకూతఽటయు।।బొప్పవభూరమునతప్పుడికార్యముబిద్దగూత్తకా।దకుచేలలాకనాతఽకకంద్దరుంబ్బాపుటలులు బాలకి।।పాగానకుముతకలప్పబ్బించుడ
౭౮౫ ఊంఖప్రంజాలుకదబ్బంపూపిరిగాపు కంబ్బకు ... వ్యస్తంబ్బు ... రాయంగశ్బధ్రామకిబ్బి (బ్బు) లచూతికంచంబ్బుకదిష్టత్తుకకుడిసంర్జి।కశ్యధ్రామదిష్టతప్పు తూముత్రరంబ్బుకతదయ్యబలద్దిక్షునాం
బ్బులకుకసంబ్యాటుడుటపదంబ్బుదతిలింం ర్జిపాంద్దపులట్ల ... డు ... ంబ్బురుంద్దులలయుకఽదలంబ్బుయుంప్పదూఽంచ్చనాదకంబ్బుదూకుబ్బులమాదబ్రుయిపా అంబ్బుకాఱుంభగాకుఽకియుంగలడుగాపుక
గ్రహధర్మనాదుండ్డగాపుకంచుగ్గురుంజకొసొడ ... భూమునానేము ... లబ్బుకకతఽత్లూఽత్ల।ఽంతి।।కా।।దత్రి జలట్టిబ్బంట్లుటరంబ్బుకుకర్తుంబ్బిటదిశకశుభంబ్బులంచునా।విశుడుంత్రించూపదలుపబ్బుకపధా

శల్యపర్వ | దానవ వరముఁ జెనక[illegible]ము ద్విరద తరబారథ్వంబు జూడు తృతద[illegible]డు హాతింబ్బు గురుద్ధు వథ్యర బాటనికాంక్ష తథ్వురతా[illegible]ంచు తూ[illegible]లు దాబబ రంచు తృడుదా టింబ్బ రంయూ బలదార్భల
వ్యాప్తి తూడ।। సము ధ్రక బలు డుకి చను రంగి[illegible]డబ్బా ర బక్రమ ఘ్యార్త్రి తూడ।। గూడ రింత్రి జకులు గారి తూడుర ట్లుగా జదిసు రదుబిల ము జలము తురంచు । కతు గంబ్బు మరుంగెరి బట రగత్యము రదర చు[illegible] దాత్ర
౧ త్రరంయు రవ్వు డూగవ।। అ ర రబ రంచు గ్గురంపు త్రిదీ గుం బ్బ[illegible]మురంచు ల్బుర [illegible] త్రింపద వవరారగరా రంద్యు వ్యుద దరంద్దరతూడ। ధర్మరంద్ద గుంజాడి రవూ టలర శ్వధామ చయుంబూ వ్ర టీ కు మతి గార రాత
రంగ్గంబ్బు రరంగ్గకరంబ్బు।। ఘుహ్రత్ర గ్గర।। కరక్రొస్త తర తొర్త్ర తరవంగరతాంత్రి రాజ దేవ శ్వంద్ధ రమ్ము రం। బంక్షంగ్గ రత్వాధరము రరకులుందా రంతిగాల ంట్ర్రి। రాతండుసు ఢర్వా త్వావుడ్రిగంద్దు రసు భల
ర్తంచగా[illegible] తూటరత్వాదత త్వాదరంతిగా గంబార్బు సారధ్యము రకు రమిరం। రంక్రద్రహా ధ్రత్రింతియుప్పు రం।। చ।। యుష్టుగగూ చెవ భూర్యజా దర సు సారథం జెశి కా రగ మూరంభ్రిసుం డ్డుకూ దంధ్ధగ దాదం దాత్రిరూత్రిసుంఘ్బుంగ్రు ంబి రంయూ
రథం బిక్ష[illegible]ూరంబ్బు డిత బగురుతర యూదుల యరదంబ్బుల బాహ్బుబట్టి చేత్వ గతింబ్బ రచరకురుక్షిత్ర గుంబ్బారజ రంబ్బులంగ్గ రయ శ్వధామయు క్ర దమిలంగ్గి। ంతిరు రుంగ్గ రింతు రంతుబసర। దారలతం ద్దగ్గ్రప కృత

పూగ్నేషు ఘటస్తు ద్రాపోద్దా మకరందంబ్బుడ రెచిత్తంబ్బుతలకుద్భర్ణింగాదంబ్బుబ్బు చిబంబ్బునా శరంబు॥ క॥ భూరమబ గాఢరెద్రేర్ణిం గూరెరను మంచుమురను ంటికారెనాను తులర్ణింగ్రారతదిగ జూచకు బాపారం బుండ్రు గుచరు తరూజూ ండ్రాశ్రీ
మదిలిపూగ్నవ॥ అదిఆ రాజికి కుచిలి మది గాల్పర్ణిం దాడంగ్రె దిర మార్ణ్హు పాయుంబ్బుదలంబ్బురెం ండ్రుతి దయ్యుదయుర ముష్టికారెరామమనలుటది కసూగ్న॥ దాయు నుతుబ రెబిరెడటు నియుంబ్బు కత్ర కీ తెర తిప్పిద విరుపు బ్రాంహ
౧౪ పతికరంబ్బురెనాందుమున్ని కింతురెయు నార వదాథా॥ వ॥ అకుటయు రెంబ్బుకుజ పతింయుం పూరెరకిట్లరెంబు॥ క్నక తిపతితరెయులు బారం॥ బ్బుతిబాండ్రు టతగురెనాది రెనూదరులర్ణిం॥ గుతులు రెతి బ్బుంబ్బు బ్బుచబ్బూ నితను
గతులు గరెరి విగజిద్బుదరెలా॥ వే॥ మరెష్ణు రెషెరెరెకుకుమరమంబ్బు గత్ర ద్వంబ్బునా రెంబ్బుద రెలు మశ్రుధామంబురె బ్రిజ వరాభవంబ్బు రెంబుట్టరెయులు కవారెకముయుంబ్బు బ్బుడరెబిబ్బు టయు॥ ద్రాదురా తింబ్బుకు రెట్టి వాడడ
విగలరెకవాడు గాకొబ్బు నవుయుంబ్బుట రెక్కెట్టురింగ్రదె గుఢెబ్బు మురెరెవులతింయుప్పాతృర కుసూ జంబ్బెర విణుపరూమునిగల దుదార దిబ్బిరె జూబజి వంబ్బుతూరుంఢె దరెర తలంబ్బు తిరెర మరుపార్ణరంబ్బు గాబతికివర్ణ
తరెయురెకానితలంబ్బుతెకానితలంబ్బురె స[illegible]బ్బు గ్ని క్షత్రధర్మ మాత్రమాత్రాన్ని కారెరయుమురెరి కపాటు ఖర్బుఢె రెకుంబ జంబ్బుతరెయుపట్టిషం[illegible]బ్బుమునావుదికరెయురెకయుకు దిబనాబ్బురెంరెబ్బుగ్నసిగ్న

కేదలు బబంభ్యగారిగపగ్గాలంత్త కరుదెంభ్యయంత్తంత్త కదెకాంత్తు కంగ్గ కయ ఢకొశాకా త్రంత్త యవ్వ యహాఠె గూ౦ ౦తూక్రంద కంభ్య శాయక౦మ్మూత్ర కంద్గకుంజ్ఞ యవ్య కకెయ్యంగ్గ కరదంభ్య బక యింభ్య కుహతవాహా కంభ్యలకె
తూడకవఖ్ర కవెకతాజ కంభ్యల వెతరణంభ్య దెకవెకటంబాందుచు ఉపవెష్టుంభ్య రఘుహవ్యధూ రత్తంభ్యా గకొగఫకు మంష్ట కురు కుకలభంభ్యకుబాలె కకృవా ౦పలతాక కపు కలభ్యెగాడు కుల బకు భ్య పరనాపులుడొ
ఝ్యవడ బకగతకగతగ కొంక్రయడుగు ఉపఖ్యవసుధాతలంభ్య కత్రా కవెగంభ్యజ కవాంయు కందకుం డ్డాధృపదకంద్గ కంగృభ్యయత్తిధమ్మ గూరు సవాపం భ్యకకుందెఖ్య కకంమ్మ గువ డుగు వకయు వంబది
౦యు౦మ్మహాపత్రి ౦యూకకంబ్భలా కంభ్య౦యు యుంగ్గురాలు మదది పమాశుష్టుంభ్యలు గుకుంగ్గరెభ్యల గుట కతకశా సాంభ్రూ జన్యంభ్య ఖుష్య డుటంయుగ్గ తంభ్య హపగకొబము కెంపు గాతగబలగంభె
కకడ రాతకూభవృతమెలగంగ్గజాడ గాక౹ కమెంయు భుజాబలశాలి విత్ర మొజ్యలు డు౹ గుపత్రవెట్టం యు టుభ్రింద్మి భ్రాంయు కకూకభాగ ముతంగరకకంకు కయుగకొ౹ ఖ్రబవగా పకఫెమ మకకా కుమారుల

ఝ౯ిం॥ రేఖ౯ వల్లభాంచిత తక్కటతంమ్ములు రెండా మోదారసాత్యకులు పు౯ డలు చుంబ్బు వివికా౯ చరంగారవలబరంబ్బు రతుంబ్బుయ పత్త్ర దిశంబ్బు తు॥ మహాప్రస్థరగ స్పూరదశ్వ ధామచంన్ద్ర ద్యూజ లనదనవి స్యూ౯ జ౯ తక్రూరధారావంక్త్రాంత్ర
వ్యైక గాత్రప్రకరులు సఖులు౯ [illegible] లంబు తృ లండాగరు [illegible] వాన్పుప్వంన్గరా తిరినష్ఠుం [illegible] విక్రలాంన్గ త్త్రవములంబాపుం [illegible] మహాబాహు॥ పరతంత్రం డైధరించింబ్బు [illegible] త్తృ [illegible] ॥ గకృపుం [illegible] గవగ
యు తువతి సాత్యకి ప్రుంయుత్తంబ్బురశ౯ ంద్దరుండెలశరి॥ ధమ్మ౯ రెండ్ద రుండు వెడవిడదెలిబిం యుమ గుడ [illegible] కలు [illegible] చుం॥ రెండ్దానులు [illegible] ల [illegible] వాలు
౨౪౨ చు॥ [illegible] ంత్రంబ్బ [illegible] [illegible] ॥ [illegible] ఋ౯ తులు దు బత భారుముంబ్బుల బాధం [illegible] దగుమాటలరకూ౯ యుంబ్బు॥
సౌండ్దికబిపురవరడ్బుభుండు రాదరంబ్బు దశకుత॥ బుత్తులను బాంధ్దవులను సుమిత్రతతి కి౯ న్ని కార్యంబ్బు బృగులుము [illegible] చింప్ప॥ [illegible] దత రంపుటి వచ్చుట [illegible] మ్ముదల రాఘవ॥
అద్దిది౯ కులు బాతకు పహ్లా [illegible] బ్బురం ద్దరను [illegible] దరుల మరనాత్రుకారంబ్బు [illegible] ॥ అలంత్తగదిం [illegible] వింప్పుచు దాడు తాదిబాహ్ము జలంబ్బు [illegible] ంబ్బు [illegible]

ఇదంగనె సంద్రీవు గ్రంథ్యము ఁగ్రూపదంగు జలుల మాష్య॥ నగ జఁకుం డ్రుతి ధికింగడు విజ్ఞాదము లిండదిడు గ్రస్తుంబు ష్మియుండు దఁంయులు బ్రాతలుం దిగుట దా విశ్వమూర్తము సంగు నిస్వఁం బ్బునఁ వఁంబ్బుడు సుకి భూష విద్విళ్ళకయుం
కృతి రీరిశ।శం బ్బుటు శాకఁ ఇగము ఁకర్ణఁర ఇదఁ బాంద కుండ్రు రిగఁ॥ యుంత్రుటతిరంగు శాకంబెంబ్బడు దాఁ సుభ విం బ్బు యుర గదకఁటఁ దండ్లలతో యులతభిల్లుఁ రిం త్రుయుచ్చతి సు పిబ్రు రిటులం యుజ్జ ఆటా॥ వేధు=॥ అరి వగలం బ్బుగల బాం
ప్పు చరావిం చ్చుండ్లలంబ్బు। దవుదయ్యుఁ రిక్కెలండ్డు। ప్పు వదవిరాయులు సబ్బుక్రీ మరుగాడు తవియ్యవ త్రి జఁంబ్బుల కుశాకఁ శవిభూదఁం బ్బు శియుట క్రై సుభ్రంయాలో తరయుబదాఁఁకుం గవి ఇదలకుం త్రివిరాటుఁ గరం
బ్బుఁ కఁవింగ్రి। ద్రువదుం డ్రు సుంగాడు కులుఁ ఖ్యింటుకి వబ్బురాడు। ఇూడఁ వబ్బు కౌదందుసుం దాకుకు ఁండ్లయుం త్రియాద్రుపదు పత్రి విరాటు పత్రిరంగాంబ్బు వద ంవ్వ ఇభుభద్రుంయు జాఁకుంయుకు మతి వ దశి।ద్యారా
వతిఃకిం బావ। ఁంమృత్య వ్రు రంబ్బుఁ కుశః జిశి।ంయుం క్షరరాధుండ్రు ఁకుం యుంగ్గకుంగ్గా శఁ శ్రీసుయుఁ తిత్వంతం బ్బుఁ కుం ద్ద్రసు రథం బ్బుఁ జ టులం బ్బ్యతిఁ రద్యంబ్బులం బూక్బి కాశఁ వీ వప్లావ్యంబు ఁకుం జ్ఞా ఁద్రువదఁం థ్రుఁ
సుదంస్వ స్వుంగ ల్ప్లుఁంగ్గరేజు కాంలు। ద్రువదమాత్స్య వతివక్షంబ్బులజాముల సుందాన్బుశంయుంబ్బిఇదలకుం జబుతిం మ్యుబ్బు।ంయుముబు ఁంయువదకు వబ్బుదముకుటంయు। ఁతండ్లు తదుత్తే భ్రు కారంబుల్లిం

[illegible] ఫలంబులు పాపఫలంబులు బలుపు । ద్వితీయమందు శత్రుల బంధు మిత్ర పుత్ర మాతృ మాతృవ్యయు తముగ [illegible]
[illegible] బంధు మిత్ర పుత్ర మాతృవ్యయు తముగ [illegible] శత్రులు । [illegible] బంధు [illegible] రాజయు ము । [illegible] ॥ [illegible]
[illegible] పరద [illegible] [illegible] [illegible]
౨౫ [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible]

బ్బుగం। హరులకు యెలపి తునోకై రథంబులు గదుం బ్రాడెం। గాకి యహో లాద్యస కలవి తపాహా గ్దలాభ్యుత్తుణం జెగాల॥ అడవిదరము ఇకరుకంగ్గకందు। గలవి హొంగమంబ్బులు సలగాని కరదు తిరంగ్గు। దానికొత్తండు ంబొధుల దుకు మకలది। యం
శ్రీ చరములాక్షం ద్దంచ్చు రథుద ధపాగకే॥ అరుడికి బరుడి కద్రుళు కగరుడి కశతెంబ్బుక యుకాగరుగింప్బు కయందరశరుదు దుసికి। గుంపులమరికె యుశకె యుశకె ఖద్దదారు గొలాపుమొకరూగా శమం యంబ్బురాగమహా
శ్రీ ద్దర॥ గ్రపుడు గం హొడికి స్పుడు గం వాకట — కలడి భయక్కి పతెహాద్రుజంబ్బుగం। కృపులం విశ్గ్గ దుంప్పుగం। దవిదశరములం మెడిశం గూల్బు చుం ఘోరపునారంభం — బ్బుదుర్వారము గదిగ జక్రాద్రుం బ్బురూపంబ్బు
దాల్పుగం। గుఖతత్రవ్యాదులానాగు చెంతె — కరతిగం గ్గారెతా ధురుర్పుతై కంగవగ ద్దప్పు దిశం బ్బుకలావి టలాకి టబాతె। పకుంగు। దింత లంచ్యుకటు ఖబిరంబ్బు కంగ్గ — లగంతు రంగ్గకరకెరంబ్బులు కన్నిషం బ్బుకెం
డి। నాంగయుశ్వ్యషంబ్బుకతంబ్బు కగ్గుతవమ్మ కబాతబట్టు వఅంయుతండు ముందలవడువ కట వప్పుతికి దిబ్బకె పాండవాగ్రజుండేహూగ కాగ శౌకదిగ నం త్తప్పుంకై (సుగన్నిపాలు) లనంబ్రమంబ్బు కబచరిపాతిరికియుద్ర
దగవళుఖాణి మనికుం ద్దరుగరతరముల — కుంప్పు దికపెము కిం ప్పుకపెము అగ్రం మ్ముదారి తాగడ గతాండు కేగుపు కకొమాహాచ్చుగం దేలశి। యుంలుంగ్గు రాల్ప్పు దకంక్షుర పాలు ంబట్ట్లుకొంచి గాఖుచ్చా — యా ౯

శ్రీ శాశ్వతతత్వకరుణాకళానాథదయాబ్ధి విద్వన్మునిజనామయాంశాస్త్ర తివిరచితమనుధానయనసంభజకమహాత్మహారహారసాధాగ ॥ దివ్యావేశంబానయసందర్శనజకమ జయకరత్వంబులు కలుగునూరాజ్యదయంజేసెదము యటం
బ్బరవమారకుండవనాభిధాదరులుగు। శా రిసాత్వికులు సంబ్రదిష్టంబ్రసంగ ధర్మతరయుంపావికంబురతింబు ధృష్టదృష్ముసారసాధ్యాంగదరితవిగ్రమంబ్బాధరింబు। కరకమలంబులుమొగిడ్చి ॥౫॥ = ॥ =
౨౮ కరవరమకయూడురదురియు గృతవద్మ యుసగృహాహార్యంబుదేక్కదాడుగావెబ్బు జనులుద్రావకాత్మలయియుండయశ్రాద్ధమయుకడుబుత్రితుల తద్ధృష్టద్యుం ముద్దృంబ్రుదతూాదరతరయూ ఇబాంహ్యాలతతు
లముఖ। అంన్యాయమవిధరించ్యంచి ఇత్రమవిలాతిశయమునులగలవి। ధివలలముక్లజంద్రమాత్యపి భద్రకుయిములకాంబ్రద్రావడియులను। నుయింద్రిగూర్చ కాశతంత్రుకాక। ధిఘ్వంనిచ్చుకంతు వేమ్రపాలు
మాంయుగాగోనూపాన్త్రగదరు॥ విదిల్లం తల్లవల్లం। వివిధగతులంతమై విక్రమోల్లాసమొందున్। అదాకల్యంబునగాకృతికిరణజశంకరంబుంగాకృతికిరణజశరక్కంబుద్విత్వంద్రనాజంద్గాడిం। బత్యవుజం

ఇది శ్రీమదుభయక[illegible]మిత్ర కొమ్మనామాత్య పుత్ర బుధారాధన విరాజ తిక్కన సోమయాజి ప్రణీతంబైన శ్రీమహాభారతంబున సౌప్తిక పర్వంబు నందు ప్రథమాశ్వాసము ॥ శ్రీ ॥ ॥ ॥ ॥ ॥ శ్రీ ॥ ॥ ॥ ॥ ॥ శ్రీ ॥
మంగళమహా శ్రీరామాయనమః [illegible]
శ్రీ రామ

కిబాపుఁ వారుకు। విరుల నమయంగజాయ వలతులు గారి॥ వ॥ అఁయొకేఁ౦ మాటలు మఁఁత్రియంబులై రాలుకకులొ విబ్బుఁ రాభూవ మండంమ్మహాసుర వరుఁ కటఁయె॥ క॥ ఁప్పుబఁ౦హొధ వరుత్రావైరులంబరబిఁ౦
త్రయూబార్యుడు దేవప్రతుండు వరభరి। భావింప్పగదుష్కరంబు వేఁయి బియుఁభూ॥ క॥ కర్ణుకొకైదయుండుండ్డు ఖ్యఁద్దుర్శర్ణంబ్బు బివంబ్బుఁఁయ్యుదజంగా కైవగలు మాఁక్రింద ఁబిదికిత్రాణంబ్బులు విదిచియం
౨౮౦ మెప్పురుఁవేఁవతింగా దలింప్పుకొలి ఁవలగాఁ వప్రిమరలి మరలి హూచుమఁరదంబ్బులెకిం యుదరంత। యుదేయు నిలిఖరంబ్బుఁ ఖరకరుండు వుడిచి।ఁకు కుఁతెరంగుఁకిం ఱింప్రవప్రితి। రామావప్రకారం
బంతయుఁకువిచుఖలంప్పుటయ్యు కు నాడుముఁశ్వరుండుఁపుంబంబ్బుఁయొనుసంగ్గఁ బిష్టదర్శనత్వంబ్బు కుఁతఁతొూబివయ్యుఁఁయాయుష్ట్లు నంజ్ఞయొుంప్పద్రుత రాష్ట్రుకుఁశ్వధామాబిరథికత్రయ లాకలు ధృష్ట్ర
దర్యే సాంగత్యబి [illegible] ఖిలా। కరుగుయతాంతరంగా కమలభవమేఁః కంబాకనంవ్వాక భ్రంగా। ముఖతద్వ్యాంతప్రబిపాతులఁరనఁకంస్తుత్యఁ భార్గవమూరాగ॥ క॥ బిలిగమఁయమగంమ్యాపుమ సాంద్రర్యతటః శ్చరణాఁరతత్వాదంఘుకమ
లవిమలబితసేసేరవమావిఁ॥ వరబియుగళకాంతి స్ఫూరలాఁదూధా। వరసుబామంయుభక్తాదృమ్మగ్శిలాసురకా। సురసముదయ్యలాలా లాసుప్రతానంగ్గటొలా। కరమహాతకపాక్లగాథసత్వావుకుక్షా॥ =॥ ॥ గద్య॥ =॥ ॥ =॥

నిందయుము। బాం హాక దతభూరిశ్రవశల్యకర్ణవికర్ణనెందవ్వరు ముఖభవదయ్యబాందవజనంబ్బులతోరాడికమశలప్రశ్నంబ్బుగాగంభావింపు। మలయుచున్డెశయుంటతిరంగిరుంగంధ్రదతాగగ॥ అమ్మతంబ్బులం
ప్పు కర్ణముల కపోలసంగడిమాటలాక నిరభుమనజెనాధ(శ్రా)తవకిబిరరంబ్బునాష్టకవిలర్ణ్బ్రవిశింబ్బుయ కల్పిత్సుమయోత్స్ముతులు తద్రుష్టదృప్తమృత్యుంబ్బుతిప శమరణంబ్బుకితదరంత్రేరంబ్బుగవిఖ। దాకంబండ్లులకిల్లద
రు పనిట గగనంబ్బు। (శ్రా)పతిసుతులకొంద్దర సుబాదవి। మిడుకమిడుకంగ్గజంప్పు। యధ్భుడమియల్లి। దుర్యదివిఖంగ్గగంలహాజిమథుజతతులా। కిల్లరరకతిమాండ్లవు (శ్రీ)వృరుకుము। రాలియుకు సాత్యకియు రాజ్ఞా
ంబడరుగ అకిప్పు। ఉ॥ంతిమమతు వా కుశాలమదికిప్పుడమురర్కికరాగులంధ్భుశో। యిమిటకిందుబాయురాకిందుద్రుంచురుంగ్గమధృష్టమధూత్యుగంగ్రావ విధంబ్బులర్జయము గల్లియు పాలికిదక్కె
దయ్యవారిమయిరిమి మాకేలనమి క(రుంగ్గుము మంమ్ముము వ్వురశూగవ॥ అకవిపికాకి విరికిగృపకృతవర్మలు పాలసుసూపిగ క॥ విలిపి సుప్రాప్తువలర్జ। సారవకులరాజయిపగాదరయంగ్గా। ౨౭౨.

యశాల సిరంబులు దంక్షి బాయయా। ధర్మగుణదు కాంత్రదగదాశ్కి బాయయండయూ తడిప్రీదాగవమ్మగలదుష్యండిగెలుప్రదింపమ్ము బాయుడ కీర్తిగమాయడి గాశీశ కారవదాయక శిడుగు। దారుణసారము షక
లధరణి జరకే బితూరంజ్జ కమ్మెశమ్మగల। సారంపెహూధ కెము శశుసంప్పాదింప్రగా॥ అశచిశి తకమాచిషంబ్బు తెరంగ్గూపాంప్రాగా॥ కుడువంగగట్టబంధ్ధులకు కీూటి బిందం బ్బులచిట్టజకము శాత్ర్మచవ కిక ధర్మగవ ధుల్లంబాగ
౨౮ డింద్దగజాలు కష్టంచికష్ణుడ। శిరియుబ్రుచి మ్మగశించు కండ్లగమంచ్చి కశఫూసావంగా। వారవిటుపామిత్రగపురులు లూత్రమంతెసుఖగబ్రాంహాయుండెశి॥ తగ॥ అశతంప్తశిశి దింప్పుకాశ మరియుభూగ డ॥ నాయ్యముద ప్పు
కుందగగరణింబాకంచంబ్బు పవింబ్బుగె కాశేం। బాయుదవెంద్దురాదరకపుంత్యము భియుచలెదుగాశగా। బియుమకంబ్బు ఖంద్ధశయు బండెగబండెవికాబవర్గ్గముతా ఇంయ్యకంబ్రుకప్పగపుగతింప్పు గబ్బాగ్యముగత్తెషూ
వరా॥ని॥ షుంత్య లూకమ్మ కకుబాయి కయుషు డు। ప్రాణుగాంబ్బు శకుబ్రొహుంచె కజశవిశం ద్రుంచ్చిలతు జంప్పి ద్రుష్టద్యుంమ్ము। కకఘుశశ హోయుండె సుముదాలు శాగ॥ ని॥ ప్రుంత్యలూకము కకుబాయి కయుషు డు। ప్రాణాయ
గాంబ్బుశకుదూనూపింఢె కజశవిశంద్రు బిలితు జంప్పు ద్రుష్టద్యుంమ్ము। కకఘుశతకూయుంద్రుకుపము దాలు శాగ॥ తగ॥ అశకమారుంగ్గాకమునశించ్చిశాని పంబ్బు కాగుమరియు వల్లభుయు నల్లావుంబ్బులు

గదా పవిత్రము బాగఁడకేకప్పు రెంజకరి దుప్పుర్రటు గాక పారరంధ్రము కేరియొక్కడుడలి గంధవిగతా ప్పుర్తుగ నెరెరింయు ంకేముగలకే [illegible] వారలకు గల్లదు పాయము దైవమునేకూగా॥ దురవము రెజంభు జావయుఐ దుర్గ
మవిలదిలు ంగ్గుచుండ గుసిరతశ్చే మంత్రపంధ్బ్రక విశష్మతలంబ్బురెంబొూరి సద్గ [illegible] త్రిగ। బూరశ్చేదు రకుకైవగవు బుట్టుదు బంధుబులు రాజు దివ్యులు। విలియుదు దింక్తివాండగూడ రెంత్తకీూర్యకంయు ం
మ్మురింప్రుదశూఘుడ॥ శ్రీయుసెరతం బ్బ్రాదేర శిఠష్ఫైతూతలరలశింక్షు। దుర్ద్యాదకురాత్రమాధ్ర్యుదరవర్జర్గ రేకీయుటగిరిశిశిర ప్రూరుకీ జయం బాశంగ్గ మావిధాత్ర్యదు వారిశిటకీ ప్ప్రైలకి సంప్తుతంబ్బ
గుకీయుపిల వరిదుబంప్రుగలకి॥ వ॥ కురువరి మగంప్పయుగాల్లులంయుర్గ బలమృర్గ జలంబ్బు దుత్తరభ్రుతబిర్గభిముక ను వాకక ధ్రూవగారా [illegible] దట్లదైవి॥ రుభి దరంబ్బ్రి కేచవ్రపు రెంబ్బు గదలంబ్బులు [illegible]
వై త్రికర్ణ రైజు రుదరంపంర్బుదిరది విజుష్ గరరంక్కి టదియుదె టక౯౬॥ ధ॥ ధర్మ్మర్గపుద బ్బుంశయూ రులు వదంబుదిబిసరంయుంత్ర [illegible] కదుఫ్ఫు మర్మ్మదవా లచుబు ంఁడిద

౨౨౫

రసు౯ంచు చిత్రాను గడబిరం బస్సు ప్రు రుచి। భూవల్లభు౯ నల్లాడకు తూడాలం బ్బు౯ం జడదేం బ్బు॥ ఆ॥ రక్తనం సక్మెర్దరాతలము౯। రాతిబారలు చేసూర్పు౯ము నంద౯ం ప్పు। జివం బ్బు వెడల రసకం ప్పుజి ప్పలాం

శివ్యు౯ యుధగంగ్గ సంక్ష్యయుభటా॥ మహాప్రుగ్దరు॥ ఆ౯ శౌకం బాత్రలం దగ్గం ముగరథ ముష్గ్రక్ష్యు౯ం డిగ్గ భూమి౯ం। ద౯ర్పు౯ వెవిచి భాష్యగ్గమ ముప్రొదుపత్త్రం బ్బులం విప్రులా చం బ్బు౯ డించుం జూవహాలం

బ్బారలు దుం బాం౯ భూవేరుం గాంత్తమ్ముప్ప౯ం। గసుం గాం చ్ప్రు౯ం దొం మ్ముశిలం గ్గము లప్పై౯ దుద్ధ౯ం కాన ద్ద౯ జిబ్బ్రు౯ కొం ప్ప్రు౯ం గధ॥ బురబుర బాకిం యూక్రుధతి ప్పుంగ్గ౯ప్పు యుష్టు। ౯రుం త్తి

యుహూ ధరణి నతుని ముర్పు౯ం భవ దుపారమహాగ్లా। కులాచి జినియుప్పురుసు౯ ౯ప్పు అడి తె౯కుభాజ౯ ప్పైవధా తకిందు ప్పుర ముగుకార్యముం గల డికొరవరాయక మంప్పురుం గ్గుడి॥ గా॥

అ౯ ౯ప్పు లుకులూడేవవిధు। వి౯ంచూ విభుడల్ల౯ కరువిప్పు వవ౯ం బ్బు౯ జూప్ప౯ విశలత్స్ జత౯యుం విల్ల౯ం చె౯ గద్గవగరుం డగు దుశూగ॥ అమితబలం బ్బు దర్పు౯ ము రు౯ప్పుత విక్రమము ౯౦౧

రాత్ప్రుం జిష్ణి ఇంచెను॥ క॥ కురుపతికి జయము గాకెడు గురుపుత్రుడు ముంకెయాల కాయిటు దలకింఁ జూరకయుడయు మదబలకము లవెర్పుం బావయుకు జాపవెడు కపలియుకూ॥ ఉ॥ పాండుపుత్రులాల కందలిబలకిచా లిదులింయు॥
దండితగుండివను ద్రావరు సూరులు సుగుణిజి ఖ॥ ముండులదుత మాశము కము దలింఁ దంచు కదాక శాక ము॥ జండతరశిబావము కసంహృతిఖిదకశాయుత్తంబు॥ ॥ గురు బావుతిరంగ్ను గాత్రోతయు వకము లోరావహాబటయుము
హాగ్రహాము కి॥ బాణయుబ్రు రాజు పదుష్పి కబడనీయు॥ దేగ్రవృత్తి కలనయిట్లు జకీ॥ ఉ॥ తావిదబావృ కౄడు బలదర్పనముగ్రలు పాండుపుత్రులు ప్రావసియుంప్ప కుంకి దకహాబి కార్యము తండు కర్ణుడు దేవవల
కెకక తిరంగ్గు సాక్రమలిలు లల్లకిభ్యునా భూవరమిలుంక్ష విధిఖ్రాకులంబుంపుటగాకయుంత్రయుకూగవ॥ అదిదిష్ట్రియుట్టకు విరుమెట్లు గృపక్రుర మమ్మగలబా తసుంభావితుండికకుంభసుంభవసుంభవ్రుం
డ్ల. వారలతోమకమింకి మరుజపతి కదకుండదయు కఖ్రావలయు ఖుం గ్యాంబ్బు కసుక మఖ్రావు కంత్రకుఖుంబ్రాగంబ్బు జగలనయుండ్లల కయుత్తిరుగిరు ంగంత్రమకుటయు వారలు అట్లుంయగాక

122

ప్పులు ఱగ్గు లుకు పెరల్లద్భుంగి పాండుభూవరునందను తేవురు దృష్టద్యుమ్నుండు సాత్యకియు యందు నెఱరూకాళ తంత్రయుయుతుల యాతడు దైత్యవతదా యకరుల భైవ ... ప్రుయా కాళి వరము గాంప్రు మీరలు విను

(పొ)ప్పుగా విడు దలయుట కుఱంత్తైద గుఱంత్తె బరువ గంట్టి వ అరెబిప్పుము ంప్పరాక్షసాదిశెంబ్బుఱంజి శిఱ భవరాత్ర మంబావలంప్రు తదఱంత్తరంబ్బు డిలపయా రఖశివరులు ళువగలంబాగులు బాఱుం

శ్రీవారు గావ్రుఱ ఱగ్గులు ఱండ్లకు ఱకింప్ప దలంప్పకయులూర కుండ శకవు వుల్రగా పృత్తింయుతం ద్రులరుంన్గర వులుం ఱదలంబ్రి గురుతను ఱత్రఱంబాగవిఱతండ్డ సొగ్గని గపాండ్వతఱయు లుఱా బాతబట్టు బడు

ఱత్రగు ఱగలకఱ ఱకు గాంత్తబాగడదగు వి వలము మైలత్తకాంద్రి వి జంపు ఱరయుమీరు గాఱయాఱఱంత్త ఱపారఱుంబ్బి వ అఱఱవఱ వారలు దృష్టద్యుమ్న ప్రుము ఖపాంచ్చాలురురకు బ్రతిఖిం దాప్రుదిదావదించుల ఱు

బిరుకా ఱ వాఱఱ దూఱ వాఱ వా ఱబలంబ్బులకుకు క్షిరూపియఱ యుండ్డిక శుండ్డఖుక్కరుండ్డరెండ్డుజాలలాఱలంగ్గలపుట ఱంబ్బుకష్టిలు వుంగావి యఱ వివి కియత ఱ గాంగ్లవంబ్బు కాఱచఱకు తంయు ఖంజయు ఱకుత్రత

గాః కావఁగ కాలాన్న యుగంబ్బాళి। పాండవుల బలంబ్బునిరవ షి షిం బళ్ళు నారా యు ౧ ౯। పం పా చార్యం డ్రనం డ్యు బ౧ శ్రీ త్రి
తా। శలు ప్రభాత్తల్ల। ఆహా హాల్గా బలతో।। గల ంజాయ న కి యు ౧। జేశి సే ంద్ర రక్త స త్రం బులం యు గ బా రా లు ఆం ఉం బళు। లె కధ్రం వ్యూ బళ్ళు పం దం బబ్బుల నె ంద్ర మ ర తె దం
సుబ్ర హ్మ ం చన్ను తరిగ త్తుం ద్దై । ష్ణ నిశ్వ బ్బ రాత్రి రాం ఖ్య దం రల ఆ వదలు చుం డం ద్దిల తిగ ళ్లు భ్రతిగ రిఖ వృత్త తవ మ్మ గలకా ది కం బ్బుగల దిం ఖ్యు దారల తూ ఒ త్ల ౧ ౩ లు గ సు
ధ కలశాం బ్బాలు రు నమః పాం వ్వా వి ఖల ఉల కు ౧ ం ద్ర రజ మ। కు జ ౧ ౦। బి ద దూ ళ్ళ ప్ర భ బ్ర బి జ క్క ములు ౧ కవ భ షుం బ్బు గార ౧ లగల శ్రీ మూ ఉ లు బి త్రి ల మా ౧ సి సు ౦

తెపాదంబులటుల దాత్రిపడ బాలిగాం ద్దయుమూర్ఛాక్రాంతులున్నికలుచు। విడదల దాకితివిడలు। బాగ్రుడక్షతమైమ్మూర్ఛంగ్గలెచరిదతుభ్రుటువిడవులుదడవుచుకయుతగావరియ పుష్టియు కొంగ్గకంఋషులతులఖ్రుడు। రాక్షసాదివశనం
భృత్యకార్యలగుట। కధవు। అత్రియ్యమారు తుటూకదలవుకిచారలబాఅవియకభల్లదాలతులబిశిరంద్దరతరతరంబ్బుగ కా। ధరలెకలతబ్బుకురలకలుబడాయుకర వయవములారెగాగరగామభూ। వేరయలను
౨౬ సబరముకం। దకకరయంగ్గజిరుగ డతిమికతివృధయయ్యసూ। అట్లయదా॥ మహాస్త్రగ్గరా॥ దనుజప్రాతంబ్బుగాంత్రాతతియుర్ఛంబ్రుజలుదాశు కుతావిదూగ్రు। ద్రుశులాశాకాశాంక్లికత్రమవా
మబారయదంత్రులత్వంత్ఘూరా। త్వర రూధంబాంద్దరాచ్ఛూర్ఛదరచుగకగుకత్తారనల్లావముంచియుకతంగ్గ్రంద్దారట్లైటిసురులహాకంబ్బుకమత్తిల్లిక్రుత్యం బ్బుశియుచు। మలయుకకవిహారంబ్బులునలభు
పు। శుల్లనల్లుచు। నదంబ్బుడియురవి శంగ్గలయిరలుటయు। దాకవగుణంబ్బు శలశలంబ్బు ॥ ఆదంద్యవణంతె। కభ్రుడుజగంబ్బులం

శ్రీ గురుభ్యోనమః
శ్రీ శారదాంబ
... నమః శ్రీ ...

శ్రీమతే రామానుజాయనమః ॥ శ్రీమతే రామానుజాయనమః ॥ శ్రీ రఘుపతయే ॥ శ్రీ ...

శ్రీ ... శ్రీపాద సేవా ... [illegible] ... శాస్త్ర ప్రవర ... [illegible] ... శ్రీ ... హరి ... [illegible]

... దంబున్ ... కురుపతి ... ధాముకు ... బున్ ... ఇంద్రు ... సురవర్య ... గురు ... పాదంబుల కు ... దంబు

... సుదర్శనంబున్ ... బ్బాద ... యంమ్ము వరం ... నమ్ము ... దండ్ర ... గాజ ... బిరంబు ... ధరువ ... రంబు ॥ ... అందరి ... లెల్లను జ

యంబున్ ... ఘుచ ... లంఢంద్రజలంగ్గగా ... రార్ప ... బంధ ... క్షమో ... వ ... యుక్త ... యుప్ర ... ంబుం ద

సంస్కృత్యాత్మభావా। శబషత్తిమయబ్యాక్ష మిషాభి వాద్యశరతా భావికతిద్రామహిమాంకృతహి తత్త్వరితా జ్ఞమాశచరణశంఖ్యాపమత్యారణాసత

తాశుద్ధ విధికచకకులభానంబ్య [illegible] త్రిభావలభాగకగసతశలాఖకవస్త్రగశతత్రిశ్రుతిదూరమాశకెబ్యాదారా। శతదళభవసత్త్రపతినుతమాశ సకమలహాంస్సన్సురరూపగమాలిశగ

౧౪ భంతవికసరాత్మచిత్తద్దశశిగ [illegible] సమాచరణచరణతల్పశాఖశయత్రమోద్యాశ్రుదురగమలలామద్యామాశంమ్మబంబ్యాక్షరవమ్యు తవికాషాకాచకసాశంధురూపాగ = ౹౹

గద్యగద్యాగరువిధ్రమతుభయకవిమిత్రకాంమ్మరామాత్యపుత్రబుధారాధరవిరాజితశ్రీశమయాజిత్ర్యగతంబిరశల్యవర్ణ్యంబ్యశంద్యవర్ణ్యంబ్యుల ఖ్యతియప్ప్యవ్య నమూగ = గ.త్రి: ౹౹

ద మంగళమహా శ్రీ ల శ్రీ యాబుశాగ

[illegible] రాజు

శ్రీ రామా [illegible]
[illegible]

వారింగాక పాదజట్టలు [illegible] పరంగాం [illegible] దువలు గాక [illegible] దూరం [illegible] బ్బుల [illegible] గారి
[illegible] బ్బు [illegible] పాదుర్ [illegible] బ్బు [illegible] గారు [illegible]
[illegible] బ్బు [illegible] రాయ [illegible] కుండు [illegible] తం [illegible] బ్బు [illegible] బ్బు [illegible]
బ్బు [illegible] గురు [illegible] గురు తరం బ్బు [illegible] రాజు [illegible] బ్బు [illegible] బ్బు [illegible]
[illegible] గాక [illegible] బ్బు [illegible] బ్బు [illegible] బ్బు [illegible] బ్బు [illegible] గాక [illegible]

ద్రాక్షగములవరంధ్రంబ్బులయందు దొరసమ యుబాష్పుడై ॥ ...లఁ దలపెల్లి మహాజకులజరతతులు గలుగుచుండ్ర ... కరగతులఁ గదల్చి యింతు తరలి యరుంబ్బులఁ దొంబ్బిగారెం గ్రహ్మ యుబ్బినగుబహుళకోలాహలం
బ్బుకొంయుంబ్బులు భేరంబ్బులుబౌం। గెయుదెం ...లయంబ్బారౌటయుదొ। గాజకెలక్కిదంతవాదకులహాంబ్బులగెరలు గూళ్లక్రంద్ద్రకెవుండుంత్తమదెగంధంబ్బుసబాం ప్పుక మూర్ఛిల్లి కెర్లురె(ప్రారావుగావుజంబ్బులనెం
౨౬౧ ముప్పగెంబ్బుకొగాలుమొఱయుచురెం బ్బులువిరియయుపెంచ్రలువిరియయుబ్బి కలుకిరియుజావకతృకవభవయుక్రంతవ। రకటుంపుబాట్లమూకవె కొట్టు। (ఏకుగపెంట్లలగుచుండ్ర। బలుకయుపా
లుకుంగా యబ్బుటిమంగంద్దువిడుకం (దిరువిక్కయుగ్గజంబ్బులంబ్బులవిపావపాటూదంబ్బుప్పవిపావక్రవిభూదంబ్బునూవెక్కుడు। గాంఢరుమెలుకరక బ్రమనెభయంబ్బుకగుబూదంబ్బులుగువిగారక
బారతికడిలవిఊరెంచెలుంగ్గులక్రన్యస్తం ॥ పుమాఅలాడ। గాంఢ్రరుజుకకఘహూదరులబంద్దులబంధులంబ్బియదిరంబ్బులుచుచుం ఇలంగికలుతిలంగ్గతీవలె

తురంగ్గసహితంబుగాఁ బలంబులం బంపుఘోరనారంభంబుగఁ దడిప్రతిప్రియక్షాధామరసగ్రభాగంబుగాఁ బొట్టఁ బుగ్రభాగంబుగ ఁతంపుదుడుముము రామ్మగచుఁ బకి కలకలంగాంతు
రఘ్లగుటంజిశి ఉద్రాంబుకుజంపుటయునాఁ వ్యధంబుగాఁ ప్రిడుఁ ప్రణాఁ సుసంద్ధంబుయక్షలఖలంబుగాకిమిలు బయుఁ తంబుబగనుభ్యా ఘుఁకుఁయ్యరా తిరాత్రిమెవప్పుటఁ శ్వయంబురటుయుస్ధా
మరెలంగ్గయుఁపురుఘుండుమురు ంగుమురభఁటు బవిధగతులఁజిలంఘ్యఁజంద్దాదం జూబయు ఉదంబాకరణక్రిడసుభ్రుఁ బ్బులు మగండుబి ధ్వముద్ధ ండవిలానిండి ముహుస్రగరగ తెలలఁహాస్త
బ్బులఁ బాదములఁరం తరుపులం త్ర్తిదిశంబుగపుఁరందాలంగ్గంపుఁహా గాంక్షి తురువరటహాయబూమదంత్రిప్రాతాఁ ములమెదాపూ ంప్పుబండంబులదళుచిపహాభా [illegible]
హాం[illegible]పుఁరందులగంబూరుజలంగ్గు [illegible] అం[illegible]జయెహత్రిదై మూఁవిధదా ॥ ౧౧॥ యిట్లు విహారంబుమాతక్షిఁ బుధుఁ జుయలుపారగసింహ్రాఁ రధమికిపుటు రంటమఁ పాలవి ఉసాఁమురు

౨౨౪

ఘృతవ్రాతము దురగతులగ్రభద్రకులు దగ్రంబులై [illegible] ర్ధప్పురాశిబంబు లెత్తి రుచిర మార్గణాంబుజాకరంబు క్షత్రియ రాజీవ ముద్రితపాదతీ ॥ క॥ గురుతరంబయుండ్డ కాహ్రాధంబుగుల బరవశముగ విశ్వయ

రందసుశుభ్రయదలంయులుగప్రిశిరా ॥ వ॥ యివ్విధంబున ద్వారలు దిడీపొంబ్బాల ప్రభద్రం బ్బులము సర్వపాగ విష్టుధురయై సమాత్మస్సింరవం బులు బాశపిరంగ్గరి రాతండుమ

తారివివల్ల విహారంబుపూడుచ విపి కంతిరవంబు దకడాద మాంనకులంబు గవిశిష్టుదగుశిష్టవాడుగు పుర్ణరబిత్రిగాశత్రురంగ్గుతుమేయిలంబు లంబాదగూవిహాపొంధ్ధదరిలుంగ్రష్ట

సాత్యకులుకునిబరంబు శైకు రకంయురింగ్గిపుడుగ్గానగరంగాశుజశులకుతంచస్వధామయయుఘడ వడమిశ్లరి కురుచోంచఫులుభం ధ్దరంబులయురదాదంగ్గి విమియదలుగారా

ప్పులజశలు ౧లతఘుపుశు రక్తాస్వయర యురక్తాంబుర ధరయుఱ క్తమాలాభుయిమ యుగుడిమయిశుకృతితము ౧టవాయి దురవాప్పుయుండ్డి తంలువిడిమెశులు వికృతంబు క్రొత్త్రాలపాశంబు లంగల

జూపియనంతంబు దీవా కాదు జగదీయుం డాతని కరముఖ గాత్రంబులు రంబులు వివిధాయుధకరులనూ కొండున మని రా॥ మహాస్రగ్ధర॥ శ్రుతులను దొంగిలి ధృవు దురాత్ము స్వరణ దరుణము బర్బ దేవ ప్రార్థి గజ కృష్ణ ద్వితంబు గ్రప్రా
ద్యుదిగ్జలధిముఖ కుంభినీ భూరం బ్బు గావితత్వ తెలిసి జంబూద్వీప దేవ ప్రొయుద కరక తెదా న్యభ్ర దాబ్బేక స్త్రీ ధీతురంయు కృష్ణమూర్తి జపము కడక చ్ఛేదించి దా ధర్గోష్ఠ మాపరగా మర యుత్తిరంగు కడకూ తారకుండేనుని
ముదొండెక నమోడివసుతం జాని। రాక్షుంబు ర్దెబి॥ మహాస్రగ్ధర॥ వితత జ్యురాద ముఖా వితతి వచా వైర్యమి ప్పురబాణ ప్రతతిగా దంష్ట్రయుంప్పులకంబు లంక్ష్మజ ది యయు ధర్బ బెల్యదిబి ప్రార్జి జరేత్పద్గ
ని। దంత్రీపాలాదల కతర మృగేంద్రత్రి మహాత్రిణ దీపావృత తక త్రిణ గష్టకర త్రుటరబల సకారరూఢ రవిపృథ్వీడూవి గావ యుట్లు ప్రాకు బిత రంయ పంబ్బ కం బ్బు పంప్రత్యంబ్బు కొండ్ర (శ్రీ) ధాతి శిఖంబ్బు
త్రిభవ కులకు శాంత రవాంత కుం దుర్ద్రర్ష దుర్మూర్తి ముంతాగు జుట్టు ముట్టి॥ భగ॥ శర ములతూ మరంబ్బులకు చక్రము లర్థ వన గట్టు। బిలము ద్గర కరవ్వాల కుంతీ వయు ఖదా రంగ (హా కుల)

క్షారాశి। శ్రీపాదకింతయుఁ బ్రకాశిల్లిన సాంద్రాస్త్రములు లేకిరండ్ల స్త్రములందు ద్రుంబ్బున కగ్రాబ్రతిబంద్యుండు నగరింటికుడంగదు వమిర్తి ద్వాసమానాంగ్గయాత్మం ౧౮౧యుతుధర్మ రెండవు। రెండవు। రెండవదు ముదికరెడ
బయానాబ్బునబ్బ్రాణా॥ మహాత్మ్యగర్వ॥ అతిశా కశ్రుపదిగవ్యధితహృదయుడైయుష్ట్రవాధిత్యవిమోదశిబోధస్వాత్రిర్బ్యల్యాంద్దగణభళమతద్గాత్రముగా। జానుపై. జానుకారా। శ్రుతిసూ వమ్యునదల్ల బట్టిరాంగు రు
౨౨౩ సుతుండబయుసు। ఋషబంద్రారల్ఖరి। ద్రుతబద్ధుండెరబియురా। ఖరమతురగమురారవిత్రి ఆరద్రుంబ్బువై బంగవ॥ యిద్ధంబ్బుర బత్రవధంబ్బురం (ఘూవరంబైర కంభణాంత్రకతరయుంగ
సుంగ్గాంగ౧ మహాత్మ్యగర్వా॥ దైవగూడర బడిద ద్రుణ। సృపుడశుచుశతా. కర డాబిలచక్రంబ్బురర స్వధామవక్షంబ్బురు ధిరముగుర్బుంగ్గుజాయురాంగ్గర చ్చాటుల రెండం. జాడ్యకబడ్ర టులర ౧లంబ్బైశ నాదిమాను వమ్యురం

౧౨ ప్రకాశ[illegible]రశల్లసల్లతంబున కలజకులు వ్రదండ౹ తలంపగసుటంబారుచిరూదర్శనంబు వర్తిల్లు ప్రకాశమత్ప్రదకతిశయిల్లి౹ రాజమందిరంబునసురవప్పలింబు తద్ద్వారంబున కభుముబుండె యులంగ్గెకటయు రా[illegible]
కలయంగవిడుమెత్తియంమ్మహావి రుండెకెందమెలగుటయురెకతండు౹ తుల్లదృష్టద్యుంమ్మ ద్యంబితద్యంఢుసంతతి నిటడెంబుయూ దంతి౹ తురంగ్గ౹ చంయుముల కెల్లనగమయంగ్గబాచరాకయు
గర్జనపరంపరావగతమ్ము గఖంరాహా॰ గాఢమ్మొరిమెకడికెదయుకదంగ్లసుఖంచప్రావడియులుసుదాసుబంకెంయు ద్రిక్కెకార్యమా కతుండగ్నద్ర చద్రకమా తృతతుడిడ్డబలువిడదురుడుంగ్గ ప్రాప్రభతక
యు౹ ముష్టి వ్రవ్రరదయుములముంబ్రుటయు శూ౹౹ వారలరాలాకంబ్రిగడ౹౹ అగ్గురుకండ్లకుండ్డుహాలిగవలిగాంబుబ్రత్తటంబుద్రి ఒగ్గుమ్మురగంద్రహాటప్పుకడింద్ధమగంట్ల మిశల్లసల్లగాడిగెరథంబుహాద్యప్రవిడిక్కల
యార్కక్షెరసెం౹ కకరంబ్బులం౹ దగ్గరి యమ్మెకవిటకముకద్ప్రతబద్ధవయత్రిజరిల్లగ[illegible]౹౹ మహాస్రుగ్ధర౹౹ చతురంగ్గబిదకెలసరభసరాష్ట్రర్యదాలియరారాగ తులకదంక్కిల్లహార్యంకడింద్రియసురదాగారతి

౨౭

ధితములు శు। తుక్షవ దళకకరంబ్బుల త్రిమధరవమాడ యులు వృక్షంబు మధరగంబ్బులవుదిదదతవుఖండ్డంబ్బులు వుహీాతక్రమును దిశంబ్బులు శు। రథావయ వంచుశలం ఔ బ్బులు శు। మడవులు గట్టర్ర తెరులు శు। గుప్పులు
గాశు కంఠలు శు ఏశుగాశు ప్రవులు శు। గుప్పులు గాశు కంఠలు శు। ఏశుకుగాశు ప్రవులు శు। ఏశుబ ష్టశుగ। వగతురం గ్రణగాణంబ్బు। తరకు తూడవబ్బురతిరంగ్గురమురం చుస్తమి। ధివిక్షంబ్బివిశంబ్బులాణిగాగలవలుగూటు
శుభకా। కమేలా కరంబ్బులు ఏయ్త్రికఘరలు లాయంబ్బురిఖయుం గ్గివకంబ్బుదరబర మతశుండాలంబ్బుప్రాలికయు। కాంతారంబ్బుదలికార్ర। దావపావకు విత్తుంబ్బు। దావిదహనంబ్బుడు। వలయుతర
రధ్ధంబికృద్ధురాబాధాణుయిబల్రి బంధ్బుడు। విరవుశు। మడవులుగట్టర్రతెరులు శుఏక్షగాశుప్రవులు శు। అరుబిత్తుల గాశిశితెరంగిశాం గంబ్బితరకి తాండబంబ్బురత్రిశంగారిమురం
దాల। దిర శంబ్బుర శంబ్బువాలాదిరగాం వతవలు గాం తగలిబ్బు... రంబ్బు... గాంబ్బుగ్గిగ్గ లు లా దారంబ్బు రి వదాయు। గ్గివకంబ్బుదరబర మతశుండాలకంబ్బుప్రాలికయు। కాంతారంబ్బుదలికార్ర। దావపావకు వి
థంబ్బు... దహనంబ్బుడు। వలయుక్షతకంరరధ్ధంబికృద్ధురాబాధాణుయి విక్రమంబ్బుడు విరవు దారశాత్ర్ర భుడు బిగ్గుడు। కన్గలకయు దిరయు। బిరంగ। రవగతరక్రంబ్బురథంబర్రంబిర శరరంబ్బుదావు

తం బ్బు... యాచకం బ్బుంబ్బునకు నిఖిలంబ్బునకు నంకిలలు నిలవులగు నట్లుగా జియయుచు। జలంగ్గమిలంగ తనకరవాల విలుభూత ఖిశాలంబ్బునకు బ్రతిబిబిబి డితురంగ్గ బలంబ్బు లగ్గబాలింకను బరుధ్రాయునకు
మరవిదిరవిగలంగ్గనకు। డాలలంగ్గనకు॥ నరమిరద్దరమినకు దుష్టనకు తానకు వాలంబాలవిధ్రువియుంచ్చుబలు విడియును బ్బుసిదిరవుసుబలు సదనంబ్బుసుసుశ్రీవం ద్దం బ్బురగాజిగిలంభ్రికటయ్యునుదక్షిణకయుంత్త
కంతకసునకృడగు రాష్టంబ్బునరాహూ వంబ్బు విలంబ్బుకరవాల ధారజిక్రనలియుమకతును యలు గారదాడిలకరగిగల విరుచు రానురిచనంబ్బునే రాభిలంయగు నసకడటకభ్యూరాకారయ్యెని
రాకణంయు శ్రధామ బల్లవట్టినంబ్బులు మొదలయునవింకరంబ్బులంబ్బాటంబ్బుయుంన్నఘునడిగానిలక్షురజసతిలు తధ్రూరలరదనుమువు। వయుత్తివిదలన డూదంబ్బునలుపుచుఘ్యుక్షాయజవూత్తరరు
మూర్చ్చనాన వరావిమనంగ్గనట్టు। మ్బు తృదివర్తగ్గీరివిబనబాట్టున। జవుండ్డునవిరివనకరగిగణనవుగాష్టనకాలుకాలురబ్బునంగ్గన। బ్రిసుగలును। క కరత్తువలంయంబ్బులం జలువండబ్బు

౨౭

అట్టియదాశనాశ౧౦
ప్రస్థిరసముద్ధతిగారుస్థిర
యగెజిదరగా। యమునకే
కొంకిటిపాదముచేరకు

స్వర్గానికి తపిల్లకొ పా౧౦సుప్రబుద్ధాత్ముడి యుద్రికంబ్బగు కార్యాకారముల బాహుల్లాసముంజూచి చంద్రుబుండి
యనాశింద్రంబ్బికొ శాకొతి౧౫ మరియు తండ్రూ౫ (స)ద్ధరతేరద్దెంబ్బునెరుగ్గుసెగెతురంగంగజెలకుగారు। ధృంబ్బుకుంబ్బ
(బ)వృభ్రూవుగారు। భండ్లంబ్బుగారు ఖాండ్రశెక్కటవముకబిరయగారు। బర్బ్యడగారు ప్రియు౧౦ ప్ర్మిశుండా లశిగి మూయిం
కుంజ్కటి మూరయు దిక్కు। లైలమొకొంజ్కటి కింరముచేరకు కుంజ్కటి విభులు ప్రభ్బు సుబ్బుగారు। కుంజ్కటి నర్యగా
రుమాడు ప్రాథబల భాషితభూంభుజా ఖహారుడిగవ౹౹ యుభంగ విరఖిసుంగ్గ బింబ్ట్రెరపాంబ్యాలురవిబదల దిదవి విజయధామంబ్బులగు మూ

మెకపా౧దగురత్యాహాబా గారు దాకియుంబ్ర
లంబ్బుతా। ఖరుధింబ్బుగారు దిరికంబ్బుడగెలి
బ్బుడు మెలగుటూయుకుగ్గామకొలాగతుడిగడి॥
శ్రమలు కొప్పారవి శిష్టతవి ప్రమంబ్బులార్చుగారు
త్రిరవంత్రంబ్బురెకట్టియు వబ్బు

టణాచదాగ్గర్వంబు ఖర్వంబుగాదిరవుం జావంయు భూతముత్ల్యగడ కవ్వురుండు ధిరాద తి౽ గవగ తదరంత్తరంబు రియుత్త ముజు౽ లానవిజాబ్రు శ్రీపాగపానింత్సెంయురదంబు ఆగారంరాయుభవ్వంత్తరమం
ధిరంబుబ్రవి సింబ్రు గసి గులకవి (మెలృవురతర౽దృష్టదృష్టు బ్రష్టకశ్రీయుతెలవష్టి తినబియణాత౽ జుంప్టురయు ట్టులటశుమరణతికాతుక ముకకతె౽ బిష్టి। భంప్టియప్రెరుపచప్పురం
బ్బుకశయు౽ంబ్బురంయుద్రామరశ్య (ఢియ్యేకకఢంగా। చేసిదింబ్బురాక్షుండ్ల౽తలంబ్బుయుకట్టుకొంఢాకఢిగుగదథిట్టుప్రి శప్రిటువఢిచరింప్టు కాదూటఖటితుంద్ధగు। చుగురుతరూజుద
శ్రృవరా రు। ర్యగ్రజుశులకె ప్రూలిశుగ్రుత [illegible] ధిగతాబ్బిగా౽ఖద్దెంలగలుగడయ్యిగవగయిట్టుధృదదధృత్తలముపురంనటణనంబ్బురవెరి నయుజ్జులుమగంద్దూగ తాగ కాలాకాలంత్రిబిబ్బుదాల[illegible]తఖదనర్వార
తాంద్రుప్రుభాజాలంబాప్టుగ౽ందృబు బ్రువుఘ[illegible] బ్బారంబ్బుశాభల్లబాంబ్బులవూతముగ్రిదద్దుదు ౽బిరక్ష్ర్టి గిదూంన్నుంబ్బునలాలంబ్బుగిగబుళ్లి బ్రు లా నదుదవిలాలా[illegible]తంత్రుకెగరూగ

బ్బారయు నోఇయుకుతూహలంబ్బుమ నిశుప్పింగ్ల। లనంకై మునృపంరథంబ్బుని మొదముర్రాబ్బిశుచ। రకాభూతబత్రంబ్బులం। బరవిరావలియంచకంద్బు। వడిదం। బావిర్భూహుచంబాయి ...
బిశుగెయు। ంకైపాంబ్బాలమూశుజూబ రక్షకులుబిశదియ్యేరంధ్రులుసీనముగ్రశాకొంధకారః। ర్జేగబత్పృతుపెరఖ్యుల్రిలుగు ... బుంర్ఘ్రముజ్ఞాగకగ। ంలేసా ... సాకేకుల
౨౮ యుఙ్డరాజులెవియమశుధుర్గాః। విశే ఓయుంగః। యబ్జసలాకుపవరమునంగ్ల। ః మలఃలిశరంత్రాగకేగరేకసుదుమానేబయుూఃక్లెమురుంగ్లముపథి ంప్రైకృపాలమూశుఃవి। డేక్షయుంచ్చకృదిర
ధమకెంతెంబంగెదుశుదుదాత్మ్మెకైయుదు దుగణకహొగవగిఅఃఃబఃంజప్రిరపతులుతలయత్తిచూబభ్రాఃకభ్రుడువుందచుయు। నవిం వారంబ్బుగాఃదం యశ్నేధామంబాదిదిశుద్దామవిరాక్రమం
బ్బుకేం బబంక్ల। మూపులుచియంగ్లగాః యుంబ్బునాబంబ్బుగమ।। బరనారాచపరంప్పరాదిహారణ। కార్యంబ్బుకేం। శాతః। బ్బురభల్లప్రతిహారధారుణతఃకాగిశులకా। తద్బలాబ్బరముూర్రదిలంతుభ్రాలేక

విభుము గురు(ద్రా)హాకి గలుగురి యుత్తమ గతిరి తాంత శుభ్రత భంగ్లగా। ముంబ ముతి రవృగం భురే శుశు మర్వధ్వ కరణ ముర్రె రశు దిగ జూతుశూగ అగ్ర శునుంబ్బులు చభింప్పకృశు జరముల కలంకిల ముర్ర। మెయు కాంబ్బా హా
బి। భ్రంయ ము గదురగ డబలుగా మగాదమే యుల్ల ముల దలంబ్బురొను వరియుంద్రాగ డాగ కాల శు శీల శుంబ బవిగంధ్వక బింద్దిగ బుమ్మురా శింప్పా మర్ణా। బ్బ్బులు చేజిబ్బురా యూద్ప వ బూవ
శుతురా। నమయుం బ్బ్రొలిదర్రా। రా లగరాజు గాబలు మరుం బ్బా) రలంబడ బాలలాల్లరె వ్యాలు గంధ్వ వాక్షం భ్రవంబ్బు దలం వృ్రు చశా ర్వ ధూ రుప్పడె గశా ధ్రృష్ట ద్ప్రం మ్ము రరతి మ్లతి కృష్ణ బిధా।
(బ్రాప్ప మురగు గావింబ్బు) మపరాదప్ప భూజ్ర్యలు దుశుసం(స్తు) బ్బా త్ప్రమురగు చు విరిల ల్లరింతి గుణం బ్బు) శూగా వగయు టు తబింయప్పంబి రహా పంబ్బు ము ష్ఠురవ బగ। యూ హా ర్వ [illegible] =
చప్పురం బ్బు డిడలివ రుదింబ్బు ంలు [illegible] ల్కి రగప్పురె రయ సూ తుమొ గము ద్దు। జూతి బాల యు రత్రు భుం ద్దరం బ్బ గురజ స్యంద్దిరం బ్బు మూడ కంగె రభుపా గావగి అరదం భ్రమ్మి కి ంయుబ్బు బరం [illegible] (బ్రా) ద్దరప్పు భ్రతరా।

విఱువక తనతల్లి వేత్తు కారవిడమరరద్దిగ వి...బ్బులు మగండూ॥ ఉగ్రలవిబడకొంబడబా॥ పుష్కరభంగ్ని కుశలంబ్బు దీప్తి కాలధిగ బ్బెర త్రిరరవిదా రుగ ముప్పులంబ్బు ద్రాలజ త్రిశంగమ్ము ... చుండ్ర బలంబ్బు కుబ్బు త్రిక్రొంగలం।
బాలఙర గ్యంబ్బు ధివివక్తమ్ము బాండ్రగ జీకవిత్తిఅంఘరగొయి వృద్ధంబ్బురం దరబాతద్బుష్టద్భుం ద్యుం డ్బూగచగ వివశతభత్రిభుంబ భయవింహ్నలుడి తకుజాడ ద్యూగకుభ వృంద్యశరాను ... ముగాంబ్బు। తడ
౨౬ యొప్పు కంఠ ముణాతజ్వలగజిబ్బు వాగురవిందంబాడగూబ్బుగాఢిత్ర మథితాత్ప వర్ణ్యమ్ము కకుబ్బుగావిక్రయుజింప్పు దుహాజ్యురజంప్పువిడు కమాగవగణయరంబ్బు కుడయుకరుగ
లంద్రా క్కేక ద్రా బయుదింకవ్యంబ్బు దాటగాళ నల్లియుకస్తరంప్పుతికచవ్వులు విడలకుంక కుకటకల కుమాటవిదళిదకరుంగ్గవచ్చుకట్టజిరంగ్గుకపాం జ్ఞాలవరుండంమ్నటాఘురవరుకతల్లయిగగ
గురుపుత్ర శుస్త్రకహా తిగాబంరభుబ్బు ముతడయతలపుంగ్యాగతిక్కం। జిబ్బరబాత్పురట్లుకంయుట। పంకింప్పు గడుతి కాదవగతుకక్కరహాగవగ॥ అకకవికలయుశ్రీ ధ్రామయుతకధుగంబ్బుబూబాగకి

బ్బువెళ్ళిట భ్రుటయు౽కి సాభగా౽౦ బ్బుగావి౽కి యు౽కి తంబ్బు౽౽రబకి భ్రావది భ్రుద్భుష్మ ద్యుంమ్మనద౽౦ బ్బు౽౦ బ్బు౽కుంబట్ట్యయు। బానబానాన౽బాతంబయుం ద్భు౽రదంబ్బు ఆన్గరుద్భు ఋద్దె౽౦
భ్రు మహా౽సం బ్బురాగ కోగవ్రా౽తే౽ ష్బుడియుం ముంష్బు। రారాభూతూవి హార౽వ్యార్ణ౽౽కిఖ౽౦౦ ష్బు౽ దియు శాశాగైకు కుముసుప్రుసం ష్రుదవసుమాగ అకుయు౽౦౦ ఆగగ తెష్బ్రాకె జ౽ము లుప గదింష్టె యూ హావ
ము౽। శ్రమము బాం ద్దయు౽శీష్యు శష్బురాశ౽౽ము౽శూరటజంద్ధయు౽ మితమిద్రు। ఖుం ద్దయు త్యంత విచశుపెయుం దు౽తడూ౼ మం ష్బుగతింబ్రుది౽౦ భ్రుయు౦క్ష్యింబ్బుగ చగ్గుత్రరయుఖుడు ఉ౽
ఛ్రుంలు౽ప్రు। ఆవియులుపి లుద్రిం ద్భు దుబచప్పురము౽జారుహ్రుద్యవంగు పాంష్బు౽౽౦ద్యు విజ్రుభ్రావ్రు౽గ్గు రు తె ధ కా రి గాంష్బు। మవిశ్రుదవు సంధ్రుఅంష్బు౽పుశరపద ప్రుశ్రా రవు౽ది ర్భా
ప్పుసే కరణభిరాముద్దెగ ఆవిబ౽కం౽ష్మలు వింబ్బు దం ష్బుజాభరతిం ఆంధ్రంయు॰ కి లుంక్ష్యకరణదుణ దుంద్దె౽యూద్భుపద౽౦దాలు ంథా ౽లు ౽౦ష్బు౽ దిత శులు

జిక్కెచిప్పుమ్మగముదుర్వారభూరాత్న. తె.౨౫ క॥ పాండవవనచరములు నిల్చియుచుండిత పారధుములు విలయగా॥ గలశజప్రుత్తుండిదయంతయు। మత్పుత్రుండిరంగ్గర తిరుపురావ్యాయుగజికిగడి॥ పగాదత్పకారం
బంతంయ్యునవిస్తారంబ్బుగాదిరుంగ్గంబు మకుటయొకంమ్మకుజటితికతంబు॥ యొక్కదంబ్బుకగురుసుతుండెపుదుడు వెదగస్యపుదుకు గ్రతవమ్మగయు స్నదవిష్ణు।కెడకకతదితూకడ్డులిగాదవాం
౬౨ వలకెంచ్చుకిఁయుకరవాయితిదూ॥ వగయుత్లుదకెలంకల్లలకదను। రావ్వరులరాలుకంబ్బు।యూచార్యసుతుండ్నసంత్తూకంబ్బు॥ కొ॥ మారుపుడెంపుగ్గు రప్పుసంగ్గమిక్కిలిబరములాపుజావగాగాంలి
కడంగ్గిబ్బిబడుటకుండదనయుండడుపడుమీబలుద్వారతప్రాపుకంజ్జయుదగ్రభుజావిభ్రమంబ్బుదిర్పిబింప్పారగక ద్వారాధిదచయంబ్బుసమస్తముదెకత్రుంబ్బుదభూగవిగ॥ అ॥యుద్ధబ్బుపాలెకనంబ్బువాకటుదవివిమహా
దయస్వబాణంబ్బుగుతూణీరంబ్బువీరాంబ్బుస్రుప్పుసన్నసకలజకంచికయూసబరంబ్బుభూప్ర। తాలుమంబ్బునతాగతజకంబ్బువలకబ్రసంగ్గాడకతంబిశి। యయబ్బిఇదంతిరంగ్గుగెగకప్పుత్పుపాలలం౦బ్బవతె౦

శ్రీలెబ్బులు పడపడి వియం దిడిన యాయుధంబ్బులు యం మ్మహావిరుతి యపి బూర్వప్రకారంబ్బున నుండె. రుద్రుడుబ్రమదగణంబ్బులు విష్ణ్వాకారుల్లై యం మ్మహాతాత్త్వబరమాత్మగాళింపు ధందంబ్బున బలఘ
రథారూఢుండై పాండవ పను బరంబ్బున కుణ్ణాతండ్డున దేవతూడ నన బిరెనన విన ద్రుతరాష్ట్రుండ్డు నంజ్జయ ననిట్లనియె గంగాతటమున అంతట యుంచి ఖురం జ్జినంగ రాష్ట్రపుడుర్యోధన వి మ్మనియుణ౹
మహాంత్తిత వీరలాభగల్లిత మనస్సు డుబ్రాణసుతుండ్డు భూపగా తత్ప్రియంబ్బురా ధ్ధతి నహాంకృత గల్గి వృద్ధ్ధకంబ్బు నంబుత భయ పత్తవృత్తు శ్రీ దింప్పిం వారుగదా విరతికి ౹౹ మ గ
పటువిగంబ్బున నట్టదాణసుతుడప్పాం డ్రాలలాకంబ్బు దక్కి భూపాలు రదావితర వర్గంబ్బునంభు జూపి లరా ద్రుపద ఖడ్గాంల్లా సంబ్బు బాల్వరబత దాత్రి [illegible] బిల్లదితరులగా త్రుల్లగ౹

అతఁడును గంబ్బు మాదృశులయందు మధు రంబ్బుగు జూడ్కి పార్వతీపతి మృదుచిత్తుఁడల్లదియు ॥ శ్రీ భవ్యముత్తెరవ దరంబ్బు స్తవ్య మునఁ ద్యుతిరయుల శుశ్రూషవ మంగళింగ్ని దెప్పుల దప్ప భక్తి చెప్పఁ గ్రుప్పు దుర్గం
బ్రతిమము రెంగాకు శరస్తు జడ శర సురం మ్మురారి కేరు ॥ క॥ అతఁడ కి సంస్కారము చేయు తలపు ॥ భూతరూప యుక్త డదె వ్వుతి శరబాంధ్వాలురు పెఱితి స్మరణంబ్బా వాకయు తూ వంచిత తిరి॥
॥ నిత్తెల్లము గడు చితంబ్బు తిరంగు దరంగ్గవలని యిటుల దకమాయలు రెయి ॥ బ్రహ్మ ॥ యస్త్ర దరాసరంబ్బులా చరింబ్బు కోరి నిచితి విచయుకు దలకప్పు ॥ వేగ క్రొత్తు సంస్కారంబ్బు శరీరా వంబ్బు యిన్ని
పాంబ్బాలురకు కాలంబ్బు దగ్గరి రెంబ్బ దకుదె గుదురు దపుకు రాయకు గ్రహాంబ్బు దడక తచిచ దకి ॥ యిక మహా దయ్యాల ద్గంబ్బు చిత్రి వరు జాత శిప్పుచు ॥ రెపదె రుంగ్గ డిజారూ పంబ్బు దరత దతచి వేరం
ట్లా దిపంబ్బి ॥ కెట్లయ భుగి హాంబ్బు వదతి౦యు గ్గురు దంద్దరంద్దు యితరవ్వా దయు౦బ్బు ॥ దయుద్దిశిత మూర్తి౦బ్బి౦చెతుల బ్రభ దెల్లిరి ॥ యముండు భూతాంబ్బు జాత దపహ్యాతంబ్బు దైక యు సృ

భావాఽ ధవుం డ్ల వుంకి మంత్రులాః నుల్లాబ్బు దిండ్రీ। ధరహాస తము బుం డ్లగు దొవు బి వ్యావలాకే నామృతంబ్బు దెరిగాలు మరర్థితి యంద్ల కదు కమలాకరింబ్బులా బుంద్రా కలహంస్ర వంద్లంబ్బు నబ్బ
మెూదంబ్బు నెుంద్రిద్ద సుం స్త్రీయున్న శారత్తము రకు రంద్రా రాయు నప్రియుం డిల్లి రంబిబు గకగరం భ్యతు రదగు నక్షత్ర ప్రృర్గమ్యూర్ వస్త్రమున రజిశి మారన మత్యంత్రంమ్ము బ్రియ మంబ్బిరకు। వరం డుమునం గంగ్గ
వుభ్భితి రధరా సురతతావాగ అరవుడూ మా నగ తరువు ప్రీకల భూవ గమ రము రగాధ। నంబ్బతారం ద్దముం ద్రుధా బార్యను తుంద్దు వితతస ంబ్రుము దైవి వివిధా సౌనమ్రు క్కలి బట్టాల ం
బ్బుర మూర్ప్పుధిలూ గ అర్థు దూగ వి౧ రా ౪౪౪౪౪౪

దేహామును నీయహమువలికి జేయుటకు। దేవుఁడంతలోకేయుండక యతడు సూచి॥ కాతేనియరదము మీఁదఁ గ్గలదళములైతావంబ్బులుబ్రదరజాలములడిగా రవచ్చిదభటులుండిరి। దానములుగా
జీర్ణదేండ్లురులుగాను మదితూహా॥ దివిపరమేశ్వరునుద్దిసంబ్బు॥ ఘాత్రిరగిటబంతోరామవిరగరిండ్లతోవహారముబ్బుదరకుంగ్గరకంత • వరము దాకు [illegible] గరమురమూర్తిం
౭౬ గ్గశకేగలుగుటయేను మిహా॥ అశ్శబ్దారిం బ్బి॥ కేళ॥ అంతరనుకులజరతయియంగముఖియుండ్డ విరాముతిగా। జాయంగట్టరభయభక్తీను సంగ్గతితోడఁగృతార్థజంబ్రడక్తిశుకే॥
అరబిలుకుముఖ్యబరమేశ్వరుమ రముకరదివ్యాద్యజాతామముజామాక్కారుండ్వని। సుసమాధియురనుదుడిరి। విభూమాశికిశుగురుసుతుండ్లు దివిక్కిబ్రికిరగనిగవృరికమంట్లలార
వల్లంబ్బుత్రివిధ్యక ఇంత్తక రకండ్వకింవ్వమూర్తి। దిజులల్లుయుంక్లు ధరవర్యుకకు। బ్రదక్షిణ మంచెను। నిరయుదయేదవిహారింగ వ [illegible] ఉల్లుతకంబ్బుదురరవిబక్షరివత్తులుండిగాలు

ఘలుకుతెనేంగ్రబ్రంహ్మక్షైత్యులగువారివహాంక్షురుధరంబులం బూర్ణంబులగుకపాలంబులం గ్నరతలంబులంగా నయాభిలంబుగాశిలాలపారంబులాచలంబ్బుపుణ్యామపాకశమదమల్రుంపాదర్య
ప్రేముఖంబులగుతమవిభక్షకర్రంబులం కుంభవుడువిన్లయంబులఁబెద్దగానయక్షగుణంబులుక్షైశ్వర్యంబులజయమారువిస్తతులుగానయక్షమహాసభావులడివుకకుగజముఖక్షంబులకలక్షకమ్మిలకింబ
తగుభవ్యులుదివ్యజకన్యవృత్తైయ శ్రీగురుతనూభవుభంప్పురుంగ్గుటకుంప్పు। సాత్త్వికవ్యాపారస్థారత్వంబుగపుంగ్గానబీలుదంచ్పుటకుపబ్బు యతవిభతంబుకంబిద్దరుపుత్తంప్పు।
తారెబిక్షుణబదికారంబులపుల్లసల్లికగి రాజిక్షరత్నధూర్యుంఢూగముగదిరపావంతయుతికవారిగలయంక్షిక్షంబునంధ్యామునక।జజకభూరంమవిడంప్పు భుంభూవులలయుక్షజల్యంబులతిపింప్పుకం
దరీనత్రిగంబురథంబుమానిఘకహూ దండంబుశికంబుజిహ్వరుకంబిరంక్షదాంతభంగ్గనయుబ్బుహ్మాపాసంధింప్పుడిగదిగంయుబ్యధముకబిబి।యుబ్య దిలాంవులుభానమాకుక్షైకపాతకపుంక్కు

౨౬౪

బ్రహ్మాది దేవతులలకు పాదులంగ్గరి తురంగ కిరణంబ్బా సూకర ముఖులును। దివ్యదంష్ట్రాకరాళాశ్యులును। మఱియు నేకప్రకారంబ్బులగు వస్త్రంబ్బులంబ్బులు ను వారును। వస్త్రాంగ్గులును విఘ్నాదివాలులుం బ్బల అస్త్రశరరులుం గ్రూరతి సూల
కాళి వృగ్రశర మూర్తులు మంగ్గళదేవతలు యుం కు లత సుల్లుం ఋషు మరియు యుదానావర్గాంబ్బులు గలుగు వారుం కృబం బ్బు సరస్సులు। జటాదారులు। కిరీటదారులును మఱియు భంగ్గకంబ్బులై రథికాలతలబ్బులాం
జలు వృంద్దువారు రుదుం వివిధ విబుధులు వికృత స్వరూపులగు। కంబ్యాత ప్రమధులు। చిత్రాంబ్బర మాల్యాంగ్గరాగంబ్బులుం కల్గు। రత్నకటక భుజంగ్గాస్త్రమయ భూషణంబ్బులును। స్త్రీలక్షణముల ము
దీరవేషులు బంద్దివాలశూలముద్గరాది స్త్వార ప్రహారణంబ్బులు మెరయ మృదంగ్గ పణవ డమరుకుం త్తగాము ఖా వితూర్యంబ్బులు మొరయ। విస్ఫురద్ధ్వజ పతాకాకలు ౦ బృత కలు కిభల్ల బాడుచు రాడు చుచు రాష్ట్ర
ఱ్చబా బ్బులిడుచు। దాటుకొనగయుచు। వృల్లు చు గురుపులు వారు చు గరబి బ్బుం హాత్రం బ్బులకుం త్రితర విషుల్ అర్జితేంబ్బులుం కల్గు। శంబర వంబ్బులుం బ్బు రెండు లుంగ్గులు శలంగ బొట్టిదంబ్బులను వేలు దేరంగ్గులగు

బ్బు డిగి ధరణిఁ తలంబ్బునం గూర్చ్చి నిడి। భావంబ్బున భూతనాథుని కి-అ కింబ్బియు కుంభను సంభవ సంభవుండూ॥ ఓ॥ సా॥ ఉగ్రని వృద్ధి ర్చ్యుని శాపుని భద్రుడుని శంబ్బురుద్రుం డి తి తు। అవ్యయుత్వా కంఠు హారుడర
డిగ్వరు పురహారు నజుని శంకరు రుద్రుని త్రి బహురూపు విశ్వరూపాత్మునం బ్బాకా బ్బాదంతు కుని మంతవం డ్యు। గణనాథ విభు శూల ఖట్వాంగ జటామండలాలంకృత మాలని భవు। నాత్రయంబ్బుని తని కాల్పూ వహార
మప్పోరం బ్బువాడ గానే విశ్రుత లంబు లెలనాకు నంమ్మెహశ్వరుం డిగతిఁ రమెునిబ్బునంపు నుబం బ్బుగాదే॥ వ॥ అని తలంబ్బు భూతకృతంబి ని పరాక్రమ ప్రతి బంధరూపమునతం బ్బుగునింబ్బు॥ క॥=౬=౭
౦తు ని ఆ వి దగడబని। నానా భూతూ ప హరని వ్యాఘ్రసు ని శానుం బ్రతు ని జి శ దబూ ని బ్రమదగణ ముని ంపు బాగడు నటులు గభూ॥ చ॥ అని హ్మాదంయు ంబ్బునం బ్బులు కనం మ్మకూని య్యభి [illegible] యుం ద్బుంటఁ౦।
గనక పు డిదదాలి జి ని ధిక ధ్భుతి జాల ముులు ల్లసిల్లనం ద్బనలము విస్పురత్ప్రటు ఖాకాల విభు ప్రమెలుంగ్గి దాని కిఁ౦। మునము దవి ష్పుఁ విష్ణుయెము నం ద్విలిఫ్బుం ద్బని తండ్ను (శ౦త్రయుని [illegible] వ॥ అవ్పుడు బ్ర వ ప్త వ ద నలులు

శ్రీ తిథుల్యత్రమం దండకర్మాంశికవిత్త యయమయురమరంబ్బుభూతవృత్తిక్రమమెవగాగవు తింప్పగరమయుటుగాక కార్యసిద్ధిగారప్పునర్పిదకత్తిగారవిభూతి మెగుడబామలగత్పురగిబలమిదివము
మొదలైలధంకర్మవిధియుపాదాగడగు అధిక్రియవేషభాయుంప్పుడెదుణ్ణసూతిదుర్నిక్రమంబుందక్షమ్మడిగవిత్తయయమయురమరంబ్బుభూతవృత్తిక్రమమెవగాగ ఘుతింప్పగరమయుర్మ... హాద్భూతశక్తి
౭౦ యుకాదికారణముకావేరూఢుడు రవిగారంధ్రరగవగఅరవిశ్వభంగులవగబా। పల్లవిల్లిరబత్తంబ్బుభిక్షకాలియటిర... శ్రుయుంప్పిగశాగభావం భిక్షమునబంబ్బుశినుకారయో...ంత్త
భాసుణా। మహాదేవ్యరా। బర్వతకం ఢకాప్రయుదయాద్రి... భూధితస్థు... లాకావృష్టారవర్తికాలయురదిగ్యాపారపారంగతుం। దేవేంద్రప్రముఖామరాబ్ధితురభక్తి(ఛా)ఢతంగాల్లు
దసూ॥ న॥ అఖిలదేవతాపుంజాత్మడదేవుదుప్లాటర ఖిలా। దానవకాపడుదయ। రరసరం బారచ్ఛర్తికియతిరప్పురమెశుగా। పాయియుప్పుదా నదుదాలంగ్గధూ తూగవగ అరయుట్లరశ్లాయుంప్పరయుతుంభైరవం

కన్నరుపుత్రుడుదుర్మదంబ్బుకాదెకార్యైతికట్టుగ్రప్పజెప్పికనత్యజితాపడిశముడారాకివిడిద్దయింయురంమకంబ్బుకట్లకయిపల్లుదెంచియుకూ॥౧౧॥మహాతశాస్త్రకంతమార్గంబ్బువిడిచిజెప్పబరగ।
గెలువ॥కృపదరుగువాంయ్యధర్మగ వర్తకకార్యంబ్బులెవిధముకజరచుకంత్రజమూ॥౫॥గీ॥బ్రాంహ్మణుబాలకుకవృద్ధకంద్ముకనుఖ్యంబు। చాడబుట్టువుజెడుబ్రమాత్తపంత్తుకగురుక
సంకలింతుకసువుకంగ్గరాభరతుకక క్రస్త్రకహాతుచెప్పింఛ్చుటవిహితంబ్బుగాదెకయార్యులుచెప్పుదురట్టిధర్మమార్గంబ్బుదారంన్నదుర్గం త్రంబ్బుమియుకంబగయుడవంగ్గదంన్న
కయుకోర్తిదితుగాకకార్యసిద్ధిగా కిచ్చుకదకత్తిగాకవిభుతిమగుడు।బడులగర్వనరణిబలిమిదైవముతోడ।బల్లదుంక్రైకమిత్రయువాడాగడు౬ అవిక్రపుపైవలియుంచుపుదిద్రాణసూ
యులోలుణ్ను

అతుల శరంబ్బుల ట్టు వృథం త్రి రగ భం గ్గా ౨ ద్రాగి రస్త మం ది తమ మా ౨ యస్యశ కి ౨ గు ణంబ్బు భూతము దాకె యంత్ర కాల తి మిరస్థి రి మండల విలగ్న మహాబాల్లరయు బాలిభంగ్నోతు ౨ యవియ దంగి రర ణాథ యతం
డు వివాదమంగ శూగిదేగు అల ఘాతరా త్తొరు దగు ర గ్గీరు పుత్ర డు ఖూ కెల డ్డ మూర్ఛ। బలగత్పర్య ముం ద్దగు యు భత్తూరి ఖ రెత్తం బ్బ భంగ్గ ర గ్గెల పురయంబ్బు రంబ్బి లికిగా ధవిముక్తి ముగా కవైవి రంబా లుదరిబా
౭౨ · యి దూతిస్త్రీ యుభూత నమారనమా గదుంబ్బు ర శూగవగ సురభసంబ్బు రదామర సమితి వల్ల। వితతి బిరనంబ్బి బిబ్బు ణయు భ్బర విరూవం డ్డ యు ర యు యుడు దా డ్డా రె ల్ల రగు యు। ప్రుంగ్గె రంపూ
హా భూతంబ్బు మి వి ౨ శాగ కె॥ అవని యుతడు ౨ తాంత్రాజ్జ్య లగదవియుయు ర దయు నుత్పర విలగి। జలచర మామిత్త ముల గ్గారు బ్బలు స్పూ ౨ రయ బ్బింగ్గె భూతం బ్బు ధపాగగ యు ద్వి ధ్య ఘు ర స కలహూతు లాం
మ్మి భూదర విడిత్తుం బ్బుధయు గుబ। రట్టు యుట్ట జా లు ర తె తరకి బవరుజ శా దుర్గ సులు దాంగరంబ్బు రము ర (రెల్లగ డ॥ ఖకర విక్లరూదము లుబిక్కి యొక్క టదావిత్రి। తాపిము మారగుంత్తి గుయు।

బ్బులు అదాక్క కరంబు భూతితములగు, యుకగా త్రికలము త్రిక వృషభితములగంగ్గ। పదంబ్బులు బాలు ప్రమిగులు। విఖ్రత విశాలాస్య విదరంబ్బు ... కరంబ్బుగా గు। భాసుర కాంత్రి వి
భాసంబ్బు గలుగు లాభరములు బహుశ హ(స్త)ంబ్బు లాద్వి సుగ్రము సుగుందరంబ్బు సుకచ్ఛలంబ్బు। మహాకారముద్భుత మావహాంప్రు। భూతమిక్కట భూతగణస్ఫురణ మసంగ్గమసంగ్గర గ్గురయ ప్రత్రి కట్టు దరి విదిగ కాను
విసువా భూతంబ్బు ... ట్టవయు కలరూపప్పూర్ణింప్పు కృమరులకుపశంబ్బి రెండ్రౌ। తదాకృతి కప్పు మంట్టలు విడవిమంట్టెరరి। తవయతరు తె జాగా శిరు భిల్ల వలయుగాంజి
కలశైశూగ్యవిగాయి తు రిఖలభూ తభయంకరంబ్బుగు। రా భూతంబ్బు నాలాకింబ్బు। ధ్యవ్విరుండ్డా గురుకృపదంయమురగలంక్కంతిు క్కయుంబ్బ్రు కంతి రియు తిక విర... యుదరంగ్గ।
భల్లి... బా ... తతుల్లె గుడిం వృధిద్దగావెదరము బ్బుభూతము రా ర్వవిధంబ్బురె(దా)వె। బాధభంబ్బు దక్షజలంబ్బు ద్రావిడ మహబాహ్వగ్ర మద్ద ... గుప్త ...

దవగు టదగుల౽ గచగ్ను అర్జునుడు శాతడి ష్లె౽యెనగరం మ్మహాత్ములకీ౽ దన్యమున జన్మదధాత్రజుల్ బాడి విధంబున దుర్గాహ్బాంధవు । గామజ భుజశక్తి శౌర్యము సౌప్తాత దైర్యము సంక్రౌలంగుమాయ
సుధిదివంధ్రిగూడి కారూఢికి౽కృష్ణుడు౽ల్ల భంగులకూగని వ్రుండు తలంపు లుడిని। రండ౽ప్రూవి వీరభకవేరులు గడంగ్గిరథ ముదికిముని౽కచ౽౦। వారుము వ్యయుని ౽ త్రయంబ్బు వ్రూవిడు బ్బురథి పాగవేగ = గ
౭౭ యుక్తు (౽౽౦దా) ఏవశంబి౽ పాం దివసబిరంబ్బు దగ్గిరి౽ ధృతరాష్ట్రుండ్డు సంజ్ఞయు౽కి ట్లె౽యెనిగ రాజుంగ్గూర్చి జయంబ్బుతె జంబ్బు దుండక్కి౽ తుచిక్కిశి భూ[illegible]ంతురు
లసిబిరమాక్రమంబ్బు జితంబ్బు౽ం ద్దీదెంభుదవి ముప్పురత్లు గడయుతరుదె గవగవారు సిని౽ విధంబ్బు వివంపు మ౽౽। రాసూత౽ంద్దభం ద్దువిబల్రవిద్యు౽౦ద్దకు౽కిట్ల౽యెని౽ట్లు
సబిర ద్వార దూరప్పు వేశంబ్బు౽కు౽ద బి సహా౽యులంగ్గడబ। యవ్వధామ యుధామ యుధామ రభసంబ్బు౽ జ౽సు త్పహాంబ్బి। ౽ష్టుంయుడాగని। క్లౌతశాశౌతముగు శాదూర్లల వక్రిం

ధృష్టద్యుంనుఁ డతిపాతకం బ్బొరగాంక కతలవెకటికొరవ ధంబ్రి। భీష్ముఁ డాని బంధ్ధిబింగ్రుత్తి మరన మరమురఁజాఁనుడున మయజూడి। రరదముబ్యగ్రింకియ వుదప్పురడగ్గియితుమంద్యగర్వుఁ రెరతడూగఱగ౽గ
దియురరుడు దురుమబ్రాయొకవిశెర వృత్తి మియుబ్రి గాంతెబితుండ్డెరి। బుంగ్యభిరుతు జిండ్దిభూవిశ్రవేసు గృష్ణు। రవిజదట్లు మూరుగవిగొరంగ్లాగదా। బలువురుగూడికారవకృతాల్కకీ రుజాట్లమురి
ఖిట్టలదిబాపమరుశంకయొక్తం వృకతెకయూరులు గదవగ్గు శాయుగమరుత్నుతురంబ్బు వికాల్బుతింక్షభంగ్గులమురువారుగాదిచదక్రాబ్బురుం గ్గరధమ్మగసుతువుభూగవిగ॥ ౧౮
వాంరతుంరంభింప్పువిరంక్షట్లగారిం వ్రదఊకక్షిగారపుమూగఱగ జంత్వంబ్బు జాటిల్లెవమిలుగార యూకార్యంబ్బుమారెరర। రంర్షవారింప్పురెవృఖవశంబ్బు వివు। దిగ్గరవిబయగొరుతరయుంహ్మ
రధరజిక్కెరంగెరుంగ్గారయు। గొతముంధృషు గ్రతవెమ్ముగాధ్ధరూగఱగంజెక రవ్వియమురరతయొనదింబ్లుతి। మురఘుంజిమురపురరధిపుపరకంరద్లిమంత్మ్యుతిసు వరశ్రం కకారి। మూవరింవ్యుపా

తద్దాలంగు। దాల గర్రదమూర్ఖ ంబు దాలగు వాడూ॥క॥ మతిమంతుడై ధారిణీనాథవృషభగలవారలెరుగనంతురుదు నితిరాకుంఠం। గార్యము గతియ త్రియుదప్ర [illegible] యుగడ నబలి యుకూలగ
నాలుకు బట్టి యాగ్రహాదిబలు దగుటుడు గుమది కిదిం దేర్దమునా వాపాలింపు మొగలమంగ్రాపముదిగిరముదిదువ్వు గుణరత్న ఖిగినపటిరబంధు శౌర్యతాపంబుగంబుడ వ్రా। దబ్రంబుర వాంగాయుధంబులిరవా॥
౨౬౭ శరబుజాబ్రువా వధియించ్చె టధ మ్మగంబుగా విశమయంబుర పాండవపాంచ్రాయురుద్రింబుచుండుదురు। దురేనా పుగాదె। బికొంగ్గులు ప్రాలింబుతి యుంపారింబ్బులిబిపావంబ్బుగట్టికా వర
కంబ్బు సంబ్బు దుటు మోతె। మహాన్న ముఖ్యులగురధికముఖ్యులయ్యుండ్డుమిటిధరంబ్బిరంగ।యింతకమ్ముంరె మాలకుగల్లమ్ముంబ్బు తెరయుటిరకిట్టి దుష్పర్ణమ్మరం బ్బుకర్త్రవ్యంబ్బుగునె।యుదమడుంగ్గుబిర.
మనిదాకిరయుటంచెడు।సూర్యసంక్కాశండవగు వృషూర్యుదయంబ్బురం।బ్రికావప్రకారంబ్బు బైరేవిరాక్రమరెబ్బురకు రుపక్రమింబ్బుమరవుడు।రశ్రీధామ కృపాచార్యక ఊరరేతుగాగా రెజవ్ర వింపాంల్లరిజె
వలు నాం బింపుంగ్లి।ధగువాం దద్విహాంతుంల్లుగు త్రరంగన్ల।రాంక్రి రుంంల్లంబ్బి తరక్రి రుంబ్బు రిప వరెన విరక్తైరాంచాళ్ల లక్రుపులు।గేలుగాఖులమండ్లనజ్బరకు రసంరత్న శమ్ము రర్లపాంబ్బులరాజగుతుడుబ

పుర శ చకంబు సుతక్కవాడె । శంఖిశంఖుమొంక్కుయ రామియయ — ంగసకంటితారాజామంన్నెరవుంమ్మునబమణ రలవద్దురెట్లాగశ॥ సమయింతు బాధవిసాటుశసమంచంబ్బురెల్లభంగ్గిచతురంగసనమి తము
గాగతమంచుకృపసుతేన ముదయశ మురెద్రుపదకృపతిసంతారంబ్బుటో॥ తగ॥ సమయింబ్బుమత్రివిశ్రమింబ్బు రెబ్రింబ్బు ంయుసుబింబ్బుదా । రెబ్రు రద్రోటరు (సప్పుతాయుద్యాగంబ్బుమాక్షుమరభ్రుంజా
చదవచితగెరెయు రశ॥ నురుశంద్ద శరశురక్తాతముంచట్లరంచు॥ చ॥ అలుక మరంబ్బుశంగ్గవిచితాతదుదాకురెరుంగ్గదుడ్లబి । దివియుచుదిశగా ర్యములు ధనుహితుండగుచాశ్రీ రకం ।
దిలుబు బుచుటలక్షద్దవిచవృగబావ దుగాకతక్కురెమ్మలమునురతితంత్రము తిరంబిబత్తమురంద్దురెబ్బురె॥ కు॥ మతిరెవుదుదాకురుద్మన్నితిహాహిం ప్పుఖసుహితులుబిప్పెశెరవ్యలుద్దతిదరియా
దలింబ్బుచు । జితింద్రియుతగలితగర దవజంద్రుసుభంబ్బులా॥ గ॥ గదుష్పదంబ్బులజరెకె ఉలంగచిగితు । రాష్ట్రబరములుతగవక్కుర్దెరె నావించంద్రుబు ంగ్యముదా[illegible]గ్గరెంయితదుదా లింగ్గరెంయా

బ్బినంగ్గగారు ఱవు తలపాటు ఖిర్దనం। పురుషవేశంబ్యక దురభావగరెండవ హోతుజిపు మాగ॥ శాగ సారాబారవ యూడుడిదశరాయార్యం వధంబు పృంగ్గగంర్తరంజూబతెల వుదత్ప్రల భవంబ్బుటుండ్డై। భగారుడి రాజా
జీత యుదత్ప్రత్తి చవులారంబ్బత్రగా ఎంత్సంయె। రెశియారశీఉద్రపోదుదత్తి। యుత్తలంత్తి విప్రోత్తమా॥ కు॥ మ దమునగరాణజబ్బరభంతకిగ్గ్రా రజత్తమదసుండటకుంక్కె శరుగాదిశరిండి చూరు
౨౬ షుర్కె శశంత్రరుదారుగకుండ్డుర। మహాత్మాగ॥ అతడు మదయ్యనభ్బవరుదక్కడయిగసుగండ్డకుండ్డర। క్షితిపతియుంబ్బురులజాతిబరాభేవ యుండ్డదార జూ॥ తి ము పులాకుల వ్వాభుర
చిటుపుపాండుతరూజకాటయుందతి యుశజప్తువింత్తెరది రామదసూడగరుద్రవచ్చురి॥ అదయుపంగాకాగ॥ దగకప్పదియుం మ్మకుండ్డుదుపు। గావవిగాభయమం దయుంత్ర। విడిచిప్పంక్కైర ముట్ఠుకారయిరరచిర్బ
జయుంమ్మిషప్తు। రగ॥ యివ్విదత్కైర శుంబ్బుసర। యెపుదగంచ్చుదతారసుంబ్బుయెరి పృంగెత్రుదాత్రిమ్మి శూల్మర తారం తరి మూతులగ॥ కా॥ యుత్లురశ్రీయుంబ్బు యిదకం

ఇట్లు నగణు తింపురాదు। గురువు రెండరయా తడరంగవచ్చు। రెండు రెఘు పరిత్రయ పట్టరధ కావలె వెరులరెయు జాయది॥ వగ కావున కూడదండంబు రెక్కు దంబు కంకణంబు వుప్పు రెకటంపు మొదలయిన ద్రాగమరంబు ర
జడుల బోటులు రెండ్రె వారమ ప్రపాతంబు గుడయ ప్రల వారల కెరాబల్లంబు రేదిన దాండుర ప్పుడక దరోక్క। యరులంబు వివిరు వారిభ్రురయుంతే మమరము పాంబ్రాల కుపాతంబు గాపాంద్రవల
దిగపాల్పునయుండి వారిఠా వా తెద్దిగుడయుండె రెయదుకొంగా కొలత్తమరతదమయ రెరహు హామకళ రెక్ష్యధామయుట్లు రెంతిమ॥ అలు శోర త్రిరవారికి రర్ద్యబంత్ర కొ రకుకాతురు
రకు గామగాదరాత్రి కురకు ప్రవచ్చురె రెద్రు రెవగురె రుంగ్గు। దినరియరంగ్గ యట్లటకియాప రంశూ॥ కుయంగింబుడు జ ప్రదింబ్గ రయుంబ్లులు గుడి రెంగ్గులం దృరెయ్య వంపై రవు। కంపుర్వ.
మొగడ పాడకొంక్లి యుగలు గంగడద్రు యట్లు వచ్చు భూ॥ ఛ॥ గురు దిసవంత్ర రావురరగీరారిద క్షెవద పంబు కూప వంభా దత్తుర రయ్యు దర్పన మరపంగ్గ రూప ॥ బంత్రప్రుంద్దర్ధాంపు గుంప తికానా బ్రంయం

మ్ము తుఖంగ్గా వింతసుగాత్రతిరౌ॥శ్రీ॥ అలగరవిద్రాశిఖండంబ్బులవడబ్బిబరంబ్బుగుబ్బయలిద్దరుకరగరంబ్బులయుంబ్బవశుదుదగావలదిజరకురకురాదువలఖ్యురిడగరూ॥ఘాండవులంబాంద్వ్యాలుశ॥ఖండి
భుజావిభవమిరంగ్గనమయుంబ్బర్త్రాతా ఘుణిడ్రైబరుబుంబ్బురిగండురకుక్రిండ్డుడికార్యముద [illegible] పసూ॥అసుటయుగ్రహాయార్యుంబిల్లరయిగ్గలగపరుర దా రకిఖగమాశౌపరుకంగ్గరుత్నహింబ్బుతియే
౨౯ డియిబ్బుగాదిదివయోగంబ్బురదగర యుద్యాగంబ్బుషారకుంబ్బురిరిలవుకారయిత్తూకురభూరగంభ్రుతమేమువరకిరతూడివారముఠవుడబ్లయుంన్నాడవు వద్రుయయితక [illegible] వుంబ్రుక్రివడుగరవ
డి [illegible] తవిలాానద్రుంబ్బుడ ప్రుతిరరత్రుంబ్రుద్రదిక్రత్రివవత్రూడిరత్క్రుదిరరత్రైత్రిగదగ [illegible] వష్మత్రూడర తిరరదిఖడబరంక్ష్రబలంబ్బుగెవడిరత్రే
మరము॥గమ॥ వరవివ్యాప్త్రవిదుంబ్బుబాహుఘుసుండశ్వధామ్రుబ్బబావవుడురవిలగ్రీతపప్పుణివృశరడిబలాద్యుడుకార్యశాలియేశుకుటమహాద్యమంబ్బురకురూల్లరబాలుటరదిరుంగ్గ

౧లరశ [illegible]త్పక్షము గాగరవా లలిలహా॥ వగిగిలుపు హారమ౯గలంబ్బులయదత్ర॥ బహుగులు వారి వంశజ బరుడు మగల॥ జంట్లు బహుగుడి ంట్లులుగా వింప్పవలయు॥ హరిమెల్ల భూతము ఈ శిలగులు బంధాళ
అదదేవం [illegible]ంయూగ శరిహాయదరశబ॥ భద్రరథంబ్బులడిరథిద్రుబదరింద్దకుగా తూత్రరము బడియు ంద్దజాడక విభవతాభ్యాదిశాంత్తిబదియ౯ండగు౯॥ శాగ॥ ద్రిష్టద్యుంమ్నదము ఓ్టదరుష్ణ డువబ్దూ
ద్రికంబ్బుద్దంనంత్తు॥ శత్తుప్వాద్రంబ్బుల జంప్పరబ్బు [illegible] ఘభంగ్గంజంప్పిరంగ్గాద॥ భ్రూదిర్పవాప్పంయదంగ్గరాశడియు శాదిం॥ యిఘపుశాంత్తైయు లంగప్పిర్పరవిదాభంశిగాగ
య౮ ~

కూలకయు। పలయుగుణంబులుగా విధియు ధ్రువంగా పురశాంతుండుగా [illegible] జిష్ణుగా రాజవు। దకుండుగా వైశ్యుండు శుద్ర వర్ణాశు కూలుండగా శూద్రుండు శు ౨౦ బ్దంబుంబడు దుర్గ
యి[illegible] ద్దికిసు పవిత్రకులంబునకు జంద్ర ంబునకు। భాగ్యవతీకతవలనం రాజాచితధర్మ [illegible] రబ్బు బిష్టింబ్బుతి దుమ కృష్ణవదలి దేవ కీరంబ్బు మహా రిపుంజిక సురకు యాచలి ంప్పు వాడకు గుణ రామ విశ్రం జూడ మెల్లెయుం
దదవి। [illegible] ంష్ట౧॥ గణముష్టవిలువు [illegible] ది వ్యాస్త్రశాలంతు పుదంబు [illegible] మిరంపంగ నాజిపధం బ్బి తంబ్రి కుక డువాడు పురూపు తూపుండు నెత్తియ దప్లు దలయ త్తిమలగుడు యిపుర్ణి పుమా [illegible] ≡
కాడుముదలయి రవుగ పిరహాడిగుశర ములపలసుమురపలెం దలుపధి చదరిప్పుగవెణంబు దత్తాల నీరూక్షశిరవ్రుదల చితె ౧౯ గెదంక్షంబగరు ౨। దపురాద్రులల దేశవాహాం రంబ్బాల ంద్ప్రదు।
సత్పుకాద్రులలయువ వశపర దాజ్వ౧ ంత్సప్తిగెం రిగ్. దహాదశకా గగి ఖా జప్పాయు ద [illegible] గప్ప జెరి। [illegible] యు వినియుం నాలగాక। మరలదల తురరురులు ముర మురగావంత్తశంక్తి తెదుశంతశం బ్బుమ
రపయూనదేగ॥ వుదేవుక్లియూమిరక మాత్తురర దాఱగబాయు। బిత్స్య ముప్తిదనరజాలనత్త్రరపువష్టిష్టతె। బల్ల్యరదుంత్తగాం ద్రిరంజదువుడు। [illegible] ఘుపారంబ్బుర కొండ్రికర తమున ద్రదుమదు

స్తుతపత్ర్య స్వర్గలోకరత్నయుక్తంబైయునట్టి రమణీతరత్న దమింగళత్రయమునయట్టి వారుకుదరయంకరియు। త్రయప్పెచెకార్యద్రష్టగీకావుదురులేదెర్ప్యటులబత్తిఫులద్రాత్రిబుధమలకుగడుదంర్యలు
చిత్తవృత్తులు నెంచియు విధగతులజెంద్రిదుర్దాత్రియ్యద తప్పవర్తనమరయడుతే బాల్యమతలంచ్చు। తెలవృఁడు దివియలబ్రాయమునందు తలచ్చుంద్దు బచుకోలు ప్రబ్రాతి। ముదము తచ్చుచెబ్బి
వియుతో విదియుంచుంచ్చు॥ వృ॥ గాగిరోదలంచ్చు॥ కం॥ ఆపదపడియుడ్డి ఈటవ్యాపారము గొంగజాబిమానధపటజాపంచ్చు రురుదుంద్దికటూ॥ పృ॥ వర్త్తరించ్చువిదివిఉద్దము పదము గనూ॥
॥క॥ తగనమరణాదులంత్రిగుపదినను మూలవుండుదృఢత్వయత్తంచిరి విపరమహితంబ్బుగపదలకదువృలంర్పుబుధులుగాను మునుకరు॥ కం॥ ధూరంబిరుంగ్గయవలెమిదుగాకుంద్దాబిర
ఖుర్తిబ్బ్రామునకంద్దరకుభూనాక రాశంబ్బుగుతెట్టవిదానవిసుంద్దు లక్ష్యజయుంబ్బు విపులకుపదముంబ్బుశురాజ్జు ల్యుతిజంబ్బుపు వైశ్యులకు ధక్షత్వంబ్బుసు। శూద్రులంకుబ్రవర్ణాను

త్రిభువ[illegible]దవు౯౧అ౨పూరికితం మ్ముఱతండ్రుమీమదిగలుగొనయు[illegible]డిఱకత[illegible]ర్వంబ్బుఱష్టువలంయుఱ౨యుఖగర్౹ఱంస్టాటగులంబ్బుగకజగమిరుగం గ్గదుస్స్రలుముండ్డుండగురాభూరాధుదుబారుయుఱ
మఱహా[illegible]౹దిగడుజెముగాందవగముదతి ంశ్రీమఱిగలుగడియుముత్రద్యం[illegible]యుఱయుష్టుండిముఱకు౨ఘుడిష్టిదగర్తువ్యంబ్బు౨ఱక్షయుంప్పుమిముఱముము౹౯ ర్త్యముతగవుసిబ్బుదినాకర్మరాష్ట్రుమూ౧క౧
౨౭౨ మేఱముంద్దరముశుధృతరాష్ట్రు౨కడ కుంబ్బుయుకార్యసూత్రమత[illegible]డివిఱవలయుగ్లొతడియ్యుదగ౨ధిష్ఠుఱఱదయుమఱముఱకుగర్తువ్యంముగు శూ౧అంమ్మటారాధుండూగికా౧=౧=౧
తాశుశుగాంధారియుఱద్దా౨ంగార్యం బ్బుగాగడలబిఘు౨బఱరాదా౨ంగ్గాదఱవలవదు౹బా౨యుశుష్టుంతమదయ్యుబుగడింద్దంప్పుశూ౧మే౧దారలకడది దురుంద్దుశు౹ఱంమ్మువురఱదగధిబఱకార్యం
బ్బుఱకు౨ంద్దులుగష్టుంగాకయుట్టుబ్బురలిఱద్దిధ్రాపహతంబ్బులగుకార్యంబ్బులునిద్దంబాంద్దు౨యుఖబిపుడవల్డదురికాంప్పుకాంద్దమభిటియ్యు౹శ్రాకదంద్దంహ్రామాఱసుంద్దగు౹ఱగ్నురునుతుండ్ర౨ం

తులకతెరు మతంబ్బుగజాయర్గ । జగతి సురవరకార్యము లగు వారికి జయము విభవహాయత్వంబ్బు రూ ॥౮౫॥ ధర్మ్మవు దప్పు [illegible] క ౘయ గతికి వ్రాచరణంబ్బు ౘడవ గాధలను దిగ్ంద్రాల [illegible] శవ
నలదబ్బు[illegible]చడంచుక్కింద్ర రావభి దచ్చితావహాన[illegible] తిదాలంగ్ల కార్యము లురి బిక్కి యాగ్రహా వృత్తినిసంప్రతిగ నిద్ధి బాంధవ ౘభితియు గుత్రయంబ్బు భూజన[illegible]తిరుతిట సా
తలుపులింప్పక తక్కరిముంక్తివచ్చు । ౘత్యాతురతాప్పుదంబ్బులగు [illegible] దవిష్ట విడికవైభవా ॥౮౬॥ క్రూరధములాంభముర్ంభయము గూరిౘబి త్రముతూడ । దృష్టి యూనాథవృత్తి తిదు
జన[illegible]డు సజ్జనులాగగణియు కార్య… ముత బాధలబాంధకుంక్తి వారిదాదిమారితాంత్ర ౘత్రాంత్ర వ్రాదయత్వము జాయకయుంక్తి వారికి ౨॥ వేగవిభుము గురుకీర్తి [illegible] విడికవి
దూ[illegible]డు [illegible]ధలంభముత । ము… బిబ్బుకొందురభిమారేము ౘకోం । హ్రాతు… (ఖిప్పుర్కోం । విర్క్క బహుమపుకారములరంద్దకుబొబ్బుకవిరాభవింప్పె) । సజ్జనులాగుపొంద్దులెగు పుత్రుల వన

రంబున్ పూ విభుండు కేడుకిని । జయమా వలతులుగా కే వ్రాయుచిమరి విష్ణుశాలి వృక్షం తనిషరియుదు విధియొంచు దలచకా ఫలంబు దృష్టికి లయుండుని టుగాంగ యుండ్రి విగా కేను యనలచను నంగ్రు
కారదెంద్ర మరవూగివె అరిటుబుమా ఫలా ఇమామ తిగలం కయుంక్తి దిరిం మ్మ రూవ్యస్త రంబురి కుగర్తవ్యం బ్రోయ్య విశ్వ వ్రతలయు కేరి రవిరి కొ పాబా ర్యోక్త రం ద్ధరి ముగ్గంబ్బు గ ఘంగ్లి రి క్షి
౨౪౨ వ్పు దలంబ్రు రంత్త వటు వి శబ్బు కార్యం బవిగి తెరు । రాకుండా బివాచి తృదరి యుక్తరి యువిమ్మాలం భవమురి శ్రీల బారు ఋంబు ఖిదైవ ము లుచుగా ధరం బ్బు విచును దారి । లారి
కచివాతగాకి రదరి ఘుదప్పల రిఘు తి ట్టురం ద్ధరచువారి । గాడ్చుట్బులంబ్బు రగలిగి రయుగాల్లుగావిం చ్చుచ్చు విధములఖ్రలమెర్పదిగ దుంరి ప్రు లములాక్షిరి ఘుంబ్బు లేకుంర్రి ధ్యాంరం బ్బులగు
రి । కావ్రులావ్రు దెరవుగ విగ కఘ్నగాము గాయంగ్ల వ్రవ్వధనరి । ంచు వ్రుడు గలుగ ఫలము గలుగు రిట్ల కొరంబు ఘుంబ్బురి కుదివంబ్బు తెలాదు పాటు వలయు ఎం ద్దాగతె గువిలులు దాన్యగంబ్బు । తె గతింగ్ల దుపా

బిష్టదాగాంల ... దేశదా మున్న। దర్శించి ... కలత్రరంస్మరణ పదురంబుల(శ్రీ)ఖ(కై)। అంగ్నరాజు శు రాజు సుంబ్బుల మూర్ఖుర్ధ భంగులు దలంవ్పుగూడు ది। కావుర కల్గత్రబూ పాయులగురకాంత్తి యులు ఉద్రావ మ

యంబ్బుర (శ్రీ)గ్రహంబ్బుట ఇయశాః ఇంద్యంబ్బుగాద ఇ శ్రీయుంబ్బురెట్టు గ్నారవ్యాపనా యుండగురగ్నా రుషుతుండు దమమాను శుగ్రుతపర్మ సుదులు కాంబ్బు। యశ్రీనమయంబ్బుర (శ్రీ) ంబ్రుతి మ ఇశ్రీలఖంబ్రు

ఘంర యూరధరవరులతూ ఇత్లి ఇయెంగసాగముగదప్పతి మరణంబ్బుర। మరమకీమపురముగారా జుకు కిరు ఇబాండు తేర యులు తమ వారుదారు శు। బాకంధ్ర గూడబుట్టిశు

ముశిగులపరబు। రికాదశక్లిహా గ్రిశ్వయుండట్టుంట్టిత్తిమిచికిబారుచుంద్దయు శుబాఉదప్పురవిభూ ఇ ఇ ధర్మనవిక్రమముర। ఇవాంత్మం ఢగునతిచకాంగూతెత్తు ... బారకము

రుదు ... శరాజ్యాభ్యుత్తికమ్మి ఇ యత ఇ బరముదంన్డె దంభదంబ్బుసింబ్బి। బ్రాగుంత్తకశవిదరాఇ శంయముకంఠ్ఠి ఇంద్రిరింద్రూకా॥ లావుశదివ్వుగలు గుముహావిరులుగదగయట్టుగుసింక్రిద

బడు [illegible]ర్యము గావించెదు లంబ్బు హూదక హూనకములరవాయిగానెక చిట్టుగ। బలగా నయి[illegible]దిమగలడు నదరుట యయు। దురగతినగ్ని జ్వాలాంతర। ము[illegible]౦బిదుత యడరుకరణి యిక[illegible]దిగవగ ॥ [illegible] ॥
పాం[illegible]లరబ్బు మా[illegible]బెట్టితలబ్బు [illegible] వర్ణ్య్రవ నయదజా యుకే। మదవిభవరారాజ నగ[illegible]తపొ్ర ణొండె నానా కీలసంబ్బివ్వ దికెవ్వ వారీ నగల నీగ[illegible]౦త్రజిక ట తెూదబ[illegible]న నబ్బులు మ్మగల [illegible]లు షరాదన
లయుటుబియాదు నాబి౦తెరబ్బు దింత్రా షరంబ్బు రావాయుబు నధక్షదిష్టితంబ్బు[illegible]లావనగావరంబ్బుంచ్చె। పగతురం డ్డెగ[illegible]ర్రునీదనంద్యాయంబ్బు నక యుదూ[illegible]సంబ్బియు[illegible]కాననసుదా
నెనిత్రుహాంబ్బువలయుట శాస్త్రి ద్ధంబ్బుగాత్తదెయుట్ల నరా॥ క గయతురథుడు విభ్రయుడా నరుకటంపూ తెరువు నంద్దుబు। నదుభ్రుభిబలిరంగ్గ బదిన। యట్టయుదన(ద్ర)బా యుదు యల వస
రవురే। శాంతభులబెట్టు పైబదివంప్పులయుటా॥ వెగ్గలపునతివా కృంబ్బులుబింద్దు। నంగ్గకృతథమ్ము రండ్డగు వానకి నష్టవిగర్తవ్యంబ్బులురుయు ట్టుంగ్గా కహాండ్ద వేయులు వితావ[illegible]టాగురూనైన।

౦బటి కాలంబు వృంచ్చుకు ప్రతర్ణగాంబటి పక్ష ముత్రీరకుగాంచితివృత్తులు ప్రచ్చివలమై కాంబటిర వృలంచ్చు కా౧కాతెరిమ [illegible] రుమా
[illegible]రవేధయించ్చిభూవరాగవర్ధియివ్యర్ధం [illegible] బ్బుర౧ద్రావవశంబ్బుత్రీరయవ్యాయనరబ్బులవివిధంబ్బులగువేధంబ్బులంగటదంచ్చుయుకాశకం
[illegible]హితమూదంబ్బుకుంద్దిరంగ్గ౧। గురుకుంద్దకుం దావంద్దంబ్బురచ్చుటకుదిండ్దంబ్బుర కుత్సాహంబ్బువ్రిదేమిచ్చంగ్గతరలం దా[illegible]
[illegible] ౧వృషాదంగ్గ నత్రు౧గ్రహాంత్తు౧ంత్రవి[illegible]గు౧ే ముంద్దరిరి౧ మతిరగుగార తితిరాభూ౧ర కార్యము రరహాగ్ముఅ౧డిండ యుసా[illegible]
ప్రయుతంబ్బుగాగవుదంబ్బతరి పథంత్తు[illegible]ప్పురవులవృగజారవా ధరాధుంద్దు విరంగ్గబన్ధ తిను[illegible]వదంబ్బర లులవుమూత్రికుష౧గంద్దురబిత్తుపయుం

బ్బుం గూలి కొండ్ల కమలజుని వ్రేకను మహా [illegible] గబ్బు ఱమెఱుఁగులు వైభవంబు [illegible] ద్ధరంబు। క్రవక్తృత వప్రగ్గలు [illegible] ంబాందల్లి। గుఱుతం దలఁచెండు శ్రీ ధాత శయంబ్బుఱం
[illegible] ంగాళు వాడు। తదియ్య శాఖాప శాఖల [illegible] ద కాకులంబ్బులు దిరిగంబ్బులై నిద్రింబ్బుయం డ్రేళాల [illegible] బ్బుయవ నరంబ్బు [illegible] మిడు గురు గముల గ్రంబ్బు
[illegible] ఘుయుగారు కొం జ్ఞాయమెరశర। యర్రకలమొప్పుగగలెపెను మాత్రతముడ। కాలరేఖ భత్యిగా కారతతి లే తొలిల్లమై దినగరశీలమరంగ్గ [illegible] రవు
[illegible] శొలుపు। గెటబయలెల్లదారయిరక్షణం బ్బు [illegible] పు దండ్లముగ ఘోరమ్మై రవ్వరేము దండ్ల గతియు భూత విలాసఖకరములు గాఁ। రు
వ్రుతంబ్బు విటపంబ్బు రసూదియక్ష్మాకంబ్బు — లశాలాకింబ్బు యుగ్గంబ్బుల యుద్ధతంబ్బు దిపికార గమరంబ్బు దింబ్బు దరంబ్బు దలుకారవా

దన్గ యం బ్బు పా రం బ్బా [illegible] యం శ్రీ తదిన యాలం వు దుం [illegible] అం త్త వస్త్రమ ధర గి ధ రాగ్ర వ స్త్ర మం బ్బు రేలం బ్బాయి । మార్తాండ మండలం బ్బు సంధ్య మయి స్తత్వం
మ బ్బులు ము [illegible] రాజ ము బ్బాం గవిగ వ ల వ వారా [illegible] వి టవి టిన మూ టం బ్బు రే నా న శు మ్రై రాని మయం బ్బురాగని వారి ము ఖ మం డల ము తూ వాజ జమ లు
ము ర గు ది త ది [illegible] వ బోూ వి హా ర ము ల తూ బర గ జాబ్బి । భూ త భి తాళ గణ ము లు భూ త వ రాౢగ శ గ శ లు గు గురు ఘు తు రే శీ ళ్లుం గ ల హాం బ్బు ఖూ డ రే మ ర గ
లము రే వ భ్యు పూ రే । జ క లు మ్మి ది చం గ్గం గ్గ రే వి ధి స్వా ర [illegible] రా ధా గ వ గ యి ట్లు రా త్రి యు గు టి ది వా చ రు తె రే జం [illegible] లు బ్రు శాం త్రి వ త్స రం బ్బు ల త్త్యు । రా త్రి శ రు తె రే వి సం
గ్గి రే త్తిం రు త రం మ్బు వు రు రే ధ్వ గ లం గూ వి రే మ ర [illegible] ల తూ గు కు లం బం త యు [illegible] రం బ్బు వి లం యూ టి లు యు ర్థ దం ౩ । । త త్తం బం ధ్య క వి త ం శ్రీ రే

మూకలమ్రో తెయకొదలంఘ్నుచుశూ॥ వ॥ అటుదలంఘ్నుయుచబావుటుఉన। యెప్పుటిలియునిందాలంగ్నలంధి। మ[illegible]జ్ఞనిబ్బ జూయుకొలిపాకి యూరధ్ధికవరులుమగుడి
త్రిదప్పులం నరలకెలం మూటిలుడిడడిడవిశుచు। దకెకుంబాలిలకదురవసిబంతుంఘ్నుచుకాంబ్బుకీయుండట్లలయిగుసిగసంజ్ఞ యకుకురాజుగుమయుకయుటుభమువబా
ం మ్మియుంఢ్ణతెదకయులుశూర్పురుమడయుటిడిలయేనామకమొచికృపెంయత్విర్పూవకభంగ్ననూడగరాతేకురిం ంహ్రికదిపాగగోపులంకిదయెతకమువబాం
క్రిడకబాదుగాకల అష్టభూలుతంత్రిక్త్రెప్రాభవముకచిట్ప్రికచారమద్దెంకవృత్తిచార్త్రదగుకవేకకగుకటలామరుత్తకూజుదాడ రాకూ॥ వ॥ అలవిలకియెశృద్ధామప్రముబులు
తకినూతనూరుంఉట్లలయుగ్రకా॥ అంత్యేయుబారధికవరులుగ్రంమ్ములచలయేడమిబాహ్లకలరాకమడువుగిగియుంమ్ములనూతజురులరద్వంమ్ములశ్లకుడిగువంగ్గకవ్రుడు